Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 4, no. 11

(Mar. 15, 1944)

బెజవాడ, 1944

Record no. 683

Prajāśakti

Vol. 4, no. 11

(Mar. 15, 1944)

Bejavāḍa, 1944

Record no. 683

Regd. No. M. 4486

0-2-0

ప్రజాశక్తి

భారత కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 4 సంచిక 11	: సంపాదకవర్గం : మద్దుకూరి చంద్రశేఖరరావు (సం) కంభంపాటి సత్యనారాయణ	పుచ్చలపల్లి సుందరయ్య తుమ్మల వెంకటరామయ్య చలసాని వాసుదేవరావు	బుధవారం 15-3-44

ఆహ్వాన సంఘాధ్యక్షుడు
చలసాని వాసుదేవరావు

మొదటినుంచీ ఆంధ్ర రైతాంగం జాతీయోద్యమానికి పట్టుగొమ్మ

అఖిలభారత రైతుమహాసభలో ఆహ్వానసంఘాధ్యక్షుని ఉపన్యాసం

అఖిల భారత రైతుమహాసభకు ఆహ్వాన సంఘాధ్యక్షులైన చలసాని వాసుదేవరావు గారు ప్రతినిధుల్నీ, ప్రేక్షకుల్నీ, ఆహ్వానిస్తూ యిలా ఉపన్యసించారు :—

సోదరీ, సోదరులారా !

ఆహ్వానసంఘం తరపున ఆంధ్రరాష్ట్రానికి మిమ్మల్నందరినీ నేనుఆహ్వానించుతున్నాను. అఖిలభారత రైతుమహాసభ ఆంధ్రరాష్ట్రంలో జరగడానికి యిది మొదటిసారికాదు. నాలుగు సంవత్సరాలక్రితం, 1940 మార్చిలో, పలాసాలో జరిగిన అఖిలభారత రైతుమహాసభకు మిమ్మల్ని ఆహ్వానించి యున్నాం.

పలాసా - బెజవాడ సమావేశాల మధ్యకాలంలో

పలాసా మహాసభ జరిగినతర్వాత నేటి వరకు ఆంధ్రరాష్ట్రంలోను, యితర రాష్ట్రాల లోను, రైతుసంఘం అనేక క్లిష్టపరిస్థితుల్ని యెదుర్కోవలసివచ్చింది.

పలాసా మహాసభ జరిగిన తరువాత, మొదటి 2 సంవత్సరాలూ దారుణమైన నిర్బంధ విధానం దేశంలో తాండవమాడింది. రాష్ట్రమందలి రైతుసంఘ వర్కర్లందరూ జైళ్ళలో నిర్బంధించబడడమో, లేక రహస్య జీవనం గడపడమో, చేయవలసివచ్చింది. ఇప్పటికి అనేకమంది జైళ్ళలో ఉన్నారు. వారిపై ప్రభుత్వం నిర్బంధపు టుత్తరువులను యింకా రద్దుచేయలేదు.

తరువాత జాతీయ సంక్షోభదశ ప్రారంభమైంది. 1942 ఆగస్టులో జాతీయ నాయకులు అరెస్టుచేయబడ్డారు. దానితో ప్రజలు ఆవేశపరవశులై, అనేకచోట్ల దౌర్జన్యానికీ, విధ్వంసక చర్యలకూ, పూనుకున్నారు. కొన్ని చోట్ల తిరుగుబాట్లు జరిగాయి. ఈసందర్భంలోనే రైతుసంఘంమీద మళ్ళీ నిర్బంధవిధానం ప్రారంభమైంది. అనేకమంది రైతుసంఘ వర్కర్లు అరెస్టుచేయబడి, జైళ్ళలో నిర్బంధించబడ్డారు.

కాని, ఇంతకంటె గడ్డుపరిస్థితి యేమంటే- జాతీయ సంక్షోభం ప్రారంభమైన కొద్దివారాలలో, రైతుసంఘంలో ఒకభాగమైన రంగాగ్రూపు అఖిలభారత రైతుసంఘంనుండి విడిపోయింది. 1942 సెప్టెంబరులో జరిగిన బొంబాయి సెంట్రల్‌కిసాన్ కౌన్సిల్ ప్రకటించిన దృక్పథాన్ని వారు యెలా వ్యతిరేకించారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగం, రైతు సంఘంశాఖలు, తమ వ్యతిరేక దృక్పథాన్ని అంగీకరించరనే భయంతో వీరు రాష్ట్రరైతుసంఘాన్ని రద్దుచేసి, రైతు ఉద్యమాన్ని చీల్చడానికి ప్రయత్నించారు. రైతుసంఘం గొంతుకను పిసికివేయాలని చూచారు.

రైతుసంఘాలకే విజయం

కాని, సామ్రాజ్యవాదుల నిర్బంధవిధానంగాని, రంగాగ్రూపుయొక్క విచ్ఛిన్న చర్యలుగాని, రైతుసంఘాన్ని నాశనంచేయలేకపోయాయి. వ్యతిరేకశక్తులన్నింటిపైన రైతు సంఘానికే విజయం లభించింది. ఈ 4 సంవత్సరాలలో రైతుసంఘం అంతకంతకు బలీయమైన సంస్థగా వృద్ధిచెందింది. ఆంధ్రరాష్ట్ర రైతు ఉద్యమ చరిత్రలో యెన్నడూ ఇప్పుడున్నంత యెక్కువసభ్యత్వంలేదు. ఎప్పుడూ రైతుసంఘానికి యిన్ని యెక్కువ శాఖలు లేవు. ఎప్పుడూ యింతమంది రైతుసంఘ వర్కర్లు తమ పూర్తికాలాన్ని రైతుఉద్యమ నిర్మాణానికి వినియోగించలేదు. ఆంధ్ర రాష్ట్రంలో రైతుసంఘాని కెంతబలముందో చెప్పడానికి యీ మహాసభే తార్కాణం. నిరంకుశోద్యోగులు యీ మహాసభకు అనేక అడ్డంకులు పెట్టినప్పటికీ, రంగాగ్రూపువారు యీ సమావేశాన్ని గురించి ఎంతో దుష్ప్రచారం చేసినప్పటికీ, ఆంధ్రరాష్ట్ర రైతాంగం, దేశభక్తిగల ప్రజలు, దీన్ని విజయవంతం చేయడానికి చూపిన ఉత్సాహం యింతా, అంతా కాదు. దాదాపు రు. 70,000 మహాసభకై విరాళాలిచ్చారు. మిమ్మల్ని ఆహ్వానించుటకు వివిధ ప్రాంతాలనుండి వచ్చిన యీ రైతాంగంవైపు ఒకసారి చూడండి.

రైతుప్రజాసామాన్యంలో వేళ్ళుపాతుకుపోయింది

ఇదంతా యెందుకు సాధ్యమయిందంటే, ఆంధ్రరాష్ట్రంలో రైతుసంఘం రైతుప్రజాసామాన్యంలో వేళ్ళు పాతుకుపోయుంది. మా రాష్ట్రంలో జాతీయోద్యమం నుండి రైతు ఉద్యమం పుట్టింది. మొదటినుంచీ ఆంధ్ర రైతాంగం జాతీయోద్యమాన్ని బలపరుస్తూవచ్చింది. సహాయనిరాకరణోద్యమం సాగేరోజులలో, పన్నుల నిరాకరణకు ఆంధ్రరాష్ట్రంకూడా తయారుగా ఉన్నట్లు కాంగ్రెసు నాయకత్వం గుర్తించి, యిక్కడకూడా పన్నుల నిరాకరణోద్యమం ప్రారంభం కావాలని సూచించింది. 1930-32 ఉద్యమాలలో కూడా ఆంధ్ర రైతాంగం పాల్గొని, వాటిని పూర్తిగా బలపరచింది.

అయితే, రైతులు కాంగ్రెసులో చేరి, కాంగ్రెసును బలపరచినంతమాత్రాన సరిపోదనీ, తమకు ప్రత్యేకమైన వర్గసంస్థ ఒకటి ఉండాలనీ, దానిద్వారా తమ వర్గహక్కులకై పోరాడవలసిన అవసరం ఉన్నదనీ, రైతులు రైతునాయకులు ఆరోజుల్లో గ్రహించారు. అప్పటినుండీ రైతుసంఘాన్ని నిర్మించే కృషి ప్రారంభమయింది. క్రమంగా ఆంధ్రరాష్ట్రమంతటా రైతుసంఘం నిర్మించబడి, ప్రత్యేకమైన వర్గసంస్థగా వృద్ధిచెందింది. అయితే, అది కాంగ్రెసుతో చాలాదగ్గరసంబంధాన్ని కలిగియుంది. కాంగ్రెసుకూ - రైతుసఘానికీ మధ్యఐక్యతఉండాలి(తరువాయి 2 వ పేజీలో)

ఇదియే రైతునగర్



Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

★ సోవియట్ రంగం

దక్షిణ రంగంలో రెడార్మీ కొత్తదాడులు

— తుమ్మల వెంకటరామయ్య.

దక్షిణరంగంలో నాజీసైన్యాలకు ఊపి రాడకుండా, సోవియటు సైన్యాలు క్రొత్త క్రొత్త దాడులు ప్రారంభించాయి. గతవారం జనరల్ జుకావ్ నాయకత్వాన షెపెటోవ్కా వద్ద దాడిప్రారంభమయింది. మూడురోజుల లోనే 40 వేలమంది నాజీలను చంపి 45 వేలమందిని గాయపరిచారు జుకావ్ సైనికులు. ఈదాడి ఏ ఆశయంతో ప్రారంభమయిందో అది నెరవేరుతోంది. ఒడెస్సా-ల్వోవ్-వార్సా ముఖ్య రైలుమార్గాన్ని తెగగొట్టి, దక్షిణ - మధ్యరంగాలలోని జర్మను సైన్యాలను ఒక దానికొకటి సంబంధంలేకుండా చేయడం - దక్షిణరంగంలోని జర్మన్లను చుట్టుముట్టి హత మార్చడం, లేదా రుమేనియాలోకి తరమడం - రెడ్ఆర్మీ ఉద్దేశ్యం. టార్నపోల్ - ప్రోస్కురావ్ అనే ముఖ్యదుర్గాలు ఒడెస్సా - ల్వోవ్ రైలుమార్గంలో ఉన్నాయి. వీటిమధ్య రైలు మార్గాన్ని జనరల్ జుకావ్ నాయకత్వాన సోవియట్ సైన్యాలు తుత్తునియలుచేశాయి. అప్పుడే ఈ రంగం 130 మైళ్ళదాకా విస్తరించింది. వందలకొలది గ్రామాలకు, పట్టణాలకు, విముక్తి కల్గించుతున్నాయి. ఈప్రాంతంలోనే ముఖ్యదుర్గమైన స్టారో - కోన్‌స్టాంటినావ్‌ను రెడ్ఆర్మీ వశపరచుకొంది. ఇక టార్నోపోల్ వీధులలో సంకులసమరం సాగుతోంది. ఒకవీధి తర్వాత మరొకవీధిని వశపరచుకొంటూ రెడ్ఆర్మీ పురోగమించుతోంది.

జనరల్ మాలినోవ్‌స్కీ నాయకత్వాన మరికొన్ని సోవియటుదళాలు అద్భుత విజయాలను సాధించాయి. నీపరుమలుపునుండి ఈదాడి ప్రారంభమయింది. ఇంగులెట్సు అనే నదినిదాటి 106 మైళ్ళ రంగంలో 18 మొదలు 36 మైళ్ళవరకు చొచ్చుకుపోయాయి సోవియటు సైన్యాలు. జర్మనీవాళ్ళ మూడుటాంకు డివిజన్లను, 3 పదాతిదళాలనునాశనంచేశాయి. నికోలెయెవ్‌కు 30 మైళ్లలోకి వచ్చాయి.

మరొకదాడి జనరల్ కోనెవ్ నాయకత్వాన నీపరు మధ్యభాగంనుండి ప్రారంభమయింది. ఇటీవల జర్మను సైన్యాలను కానెవ్‌వలయంలో హతమార్చింది ఈ సేనానియే. కోనెవ్ సైన్యాలు 103 మైళ్ల రంగంలో 25 మొదలు 47 మైళ్లవరకు పురోగమించాయి. ముఖ్య కీలకస్థానమయిన ఉమాన్‌ను పట్టుకొన్నాయి. 300 పల్లెలకు, పట్టణాలకు అప్పుడే విముక్తి కల్గింది. 20 వేల జర్మన్లు హతమయారు. 2500 మంది పట్టుబడ్డారు. 14 జర్మను డివిజన్లు నష్టపడ్డాయి. 500 కు పైగా టాంకులను; ఫిరంగులను వశపరచుకుంది. 12 వేల లారీలుకూడా పట్టుబడ్డాయి.

దక్షిణరంగంలో జర్మన్లనుఎక్కడికక్కడ చుట్టుముట్టి హతమార్చాలని రెడ్ఆర్మీ ప్రయత్నించుతోంది. జుకావ్, కోనెవ్, మాలినోవ్‌స్కీవంటి అతిరథుల, మహారథుల నాయకత్వాన, రెడ్ఆర్మీ టార్నోపోల్, ప్రోస్కురావ్, విన్నిట్సా, నికోలయెవ్, ఖెర్సన్ మొదలయిన ముఖ్యదుర్గాల ముట్టడికై ముందుకు పోతోంది. ఇటీవల కానెవ్ వలయంలోపడ్డట్లుగానే మరికొన్ని వలయాలలో జర్మన్లుపడి హతమవడానికి అవకాశంవుంది. సోవియటు భూమిలో ఒక్కజర్మనుపురుగుకూడాలేకుండా తరిమివేసే సమయం ఇంకెంతో దూరాన లేదు.

12—3—44

మహాసభ వసూళ్లు

రైతుమహాసభవసూళ్లు 12 వ తేదీ మధ్యాహ్నానికి రు 69 వేలు పూర్తి అయిందని ఆహ్వానసంఘంనుంచి వార్త వచ్చింది.

"భాక్నామహాసభ యిచ్చిన కార్యక్రమమే రైతుల ప్రయోజనాలను కాపాడగలిగేది"

(1 వ పేజీ తరువాయి) అనే సాంప్రదాయం రాష్ట్రంలోఏర్పడింది. రైతుసంఘం బలపడితే కాంగ్రెసుకూడా బలపడు తుందనీ, కాంగ్రెసు బలపడితే రైతుసంఘానికికూడా బలంచేకూరు తుందనీ, దృఢవిశ్వాసంతో పనిచేశాం.

వ్యవసాయకూలీ ఉద్యమం

ఇలా నానాటికి వృద్ధిచెందే రైతు ఉద్యమానికి ఆంధ్రరాష్ట్రంలో వ్యవసాయకూలీ ఉద్యమం కొత్తబలాన్ని యిచ్చింది. 1930 వ సంవత్సరం లగాయతు చాలాచోట్ల వ్యవసాయకూలీ సంఘాలు బయల్దేరి, బలపడ్డాయి. సామాన్యంగా వ్యవసాయకూలీలు కోరే హక్కులు రైతులకు వ్యతిరేకంగా పరిణమించుతూ వచ్చినప్పటికీ, రైతులు యీ కొత్తసంఘాల అభివృద్ధికి ఆమోదం తెలియజేయనప్పటికీ, యీ రెండు సంస్థలమధ్య ఐక్యతను నెలకొల్పడానికి మేము మొదటినుంచీ ప్రయత్నిస్తూవచ్చాం. మా ప్రయత్నాలు క్రమక్రమంగా ఫలించ నారంభించాయి. ఈరోజున రైతులు, వ్యవసాయ కూలీ సమిష్టి హక్కుల కొరకు కలసి పోరాడుతున్నారంటే మేం అవలంబించిన విధానం యెంత సరియైనదో తెలియగలదు.

ఈవిధంగా, కాంగ్రెసు—రైతు సంఘాల మధ్య, రైతు — వ్యవసాయ కూలీలమధ్య, సమకూరిన ఐక్యతే గత 4 సంవత్సరాలలో మన ఉద్యమాన్ని కాపాడిన మహాశక్తి. ఈ శక్తిని సామ్రాజ్యవాదుల నిర్బంధ విధానం నాశనం చేయలేకపోయింది. రంగా గ్రూపు 1942 లో రాష్ట్ర రైతుసంఘాన్ని రద్దుచేసినప్పుడు కూడా యీ శక్తే రైతుసంఘాన్ని కాపాడింది. ఇదే రైతు ఉద్యమ నిర్మాణాన్ని వృద్ధిచేసింది.

రంగాముఠా విచ్ఛిన్న ప్రయత్నాలు విఫలమయ్యాయి

అఖిలభారత కిసాన్‌సభనుంచి రంగాముఠా 1942 లో చీలిపోయింది. రైతాంగ ప్రజలు తమనే అనుసరించుతారనీ, కిసాన్ సభను అనుసరించరనీ మొదట వారు ఆశించారు. అఖిలభారత కిసాన్‌సభపై దాడి వెడలడానికి యీ రాష్ట్రాన్ని పునాదిగా చేసికోవాలని చూచారు. కాని, రైతాంగం వారికి చక్కగా బుద్ధి చెప్పింది. రైతులు అఖిలభారత కిసాన్‌సభ జెండాక్రిందనే సమీకరణ అయ్యారు. రాష్ట్ర సంఘం రద్దుచేయబడినమీదట, అఖిలభారత కిసాన్‌సభ ఆంధ్రరాష్ట్రానికి ఒక ఆర్గనైజరును నియమించింది రెండు నెలలలోనే 60,000 సభ్యులు రైతుసంఘాలలో చేరారు. ఈ యేడాది ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ సభ్యత్వం 101,000 వరకు పెరిగింది.

మనవిజయాలు

ఈదశలో ఆంధ్ర రైతాంగానికి మనం చేసినసేవ ఫలితంగా అనేక విజయాలను సాధించగల్గాం; రైతాంగాన్ని నిత్యం యెదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడానికిపూనుకొనడంవలన మనరైతుసంఘాలు ప్రజాభిమానాన్ని బాగా చూరగొనగల్గు తున్నాయి. గత సంవత్సరం పంజాబు రాష్ట్రంలో భాక్నాలో సమావేశమైన 7 వ అఖిలభారత రైతుమహాసభ యిచ్చిన కార్యక్రమాన్ని, నినాదాలను ఆచరణలో పెట్టగల్గడంవలననే యిదంతా సాధ్యమైంది: యీ దశలో రైతుల ప్రయోజనాలను చక్కగా కాపాడగల్గే సరియైన రాజకీయార్థిక పంథాను మనం అనుసరించడం వల్లనే యిదంతా సాధ్యమైంది.

గత సంవత్సరం అఖిలభారత రైతుమహాసభ రైతాంగానికి యిచ్చిన కార్యక్రమమేమి? దేశరక్షణకొరకు, ప్రజలపోషణ కొరకు రైతులు అధికాహారోత్పత్తిని గావించాలి. దేశంలో నానాటికి తీవ్రమౌతున్న ఆహార సమస్యను పరిష్కరించడానికి రైతాంగం చొరవతో ముందుకొచ్చి పూనుకోవాలి; ప్రజలకూ, జపాను ఫాసిస్టు దురాక్రమణదారులను యెదుర్కొంటూ దేశసరిహద్దులను కాపాడుతూవున్న సైనికులకూ మనంపండించే ఆహారపదార్థాలను అధికలాభాలు గుంజే వ్యాపారస్థులకు, తిండి దొంగలకు, చేజిక్కనివ్వకుండా, అందజేయడానికి పూనుకోవాలి. ఆహారసమస్య క్లిష్టమవ్వడంతో దేశం నలుమూలలవ్యాపిస్తూవున్న కరువును పరిష్కరించడానికి రైతాంగము పూనుకొని పనిజేయకపోతే, వచ్చే ప్రమాదకర పరిస్థితుల గూర్చి హెచ్చరిస్తూ రైతుసంఘాలు ఆహారసమస్యపై కేంద్రీకరించి పని చేయాలని ఆదేశించింది. జాతీయ సంక్షోభ ఫలితంగా దేశంలో యేర్పడ్డ రాజకీయ ప్రతిష్టంభనను అంతం గావించడానికి, దేశరక్షణను జయప్రదంగా కొనసాగించే జాతీయ ప్రభుత్వాన్ని సాధించడానికి, కాంగ్రెసు - లీగు ఐక్యత కొరకు మనం కృషిచేయాల్సిన అవసరాన్ని స్పష్టీకరించింది. పై కార్యక్రమాన్నంతా జయప్రదంగా సాగించడానికి రైతాంగపు సంఘటిత శక్తిని పెంపొందించి, బలిష్టమైన రైతువుద్యమాన్ని నిర్మించడానికి రైతుసంఘ నిర్మాణాన్ని దిట్టపర్చాలని ఆదేశించింది.

ఈ కార్యక్రమమే రైతుల ప్రయోజనాలను కాపాడగల్గిన కార్యక్రమ మనుటకు మనం యింతవరకు సాధించిన విజయాలే నిదర్శనం. అఖిలభారత రైతువుద్యమములో యింతవరకు యెన్నడూ యెరుగని ప్రజాసమీకరణను యిప్పుడు మనం యీ మహాసభ సందర్భంలో చేయగల్గడమే యిందుకు తార్కాణము.

వివిధప్రాంతాలనుండి యిచ్చట సమావేశమైన సోదర ప్రతినిధులకు, ప్రేక్షకులకు యింతవరకు మనం సాధించిన విజయాలను గూర్చి, తత్ఫలితంగా నిర్మించిన రైతు వుద్యమాన్నిగూర్చి, చెప్పవలసియుంది. మనం యివ్వగల్గిన వుత్తమమైన ఆహ్వానం యిదే.

అధికాహారోత్పత్తి

దేశరక్షణకొరకు, ప్రజలను పోషించడానికి, అధికాహారోత్పత్తి గావించడం మన ప్రధాన కర్తవ్యం; యిదే యీ దశలో మనం గావించాల్సిన దేశభక్తిపూరితమైన కర్తవ్యం. అంతేగాకుండా అధికాహారోత్పత్తిని గావించడానికి పూనుకోవడం (మిగతా 7 వ పేజీలో)

దేశముఖ్ చట్టాన్ని రాష్ట్రంలో వ్యవసాయభూములకు వర్తింప చేయాలి

గుంటూరు ప్రథమ మహిళా మహాసభలో ఎన్నుకోబడ్డ నూతన కార్యవర్గం గుంటూరులో ఫిబ్రవరి 25 వ తేదీని సమావేశమై ఈ క్రింది తీర్మానాలను గావించింది.

1937 వ సంవత్సరములో దేశముఖ్ ఆక్టు ప్రకారం అవిభక్త కుటుంబంలో భర్త చనిపోతే అతనివాటాకు భార్య హక్కుదారౌతుందని భారత కేంద్రశాసనసభలో అంగీకరించబడ్డది. కాని ఒక్కబెంగాలు రాష్ట్రప్రభుత్వం తప్ప ఏప్రాంతము ముఖ్యంగా మద్రాసురాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయభూములకు ఈ చట్టం వర్తించుతుందని అంగీకరించలేదు. ఇపుడు మనరాష్ట్రములో చరాస్తికి మాత్రమే ఇదివర్తిస్తుంది. కాబట్టి వ్యవసాయభూములకుకూడ ఈచట్టము వర్తింపజేయాలని మదరాసురాష్ట్ర ప్రభుత్వమువారిని జిల్లా మహిళాసంఘము వారు కోరుచున్నారు.

ప్రతి గ్రామమహిళాసంఘం ప్రతి స్త్రీ దీని విషయమై సంతకాలద్వారా, తీర్మానాలద్వారా తీవ్రమైన ఆందోళన జరపాలని, ముఖ్యంగా స్త్రీ వర్కర్లు ఎక్కువ బాధ్యతతో కృషిచేయాలని జిల్లాసంఘమువారు తెలుపుచున్నారు.

2. అఖిలభారతకాంగ్రెసువర్కింగుకమిటీ సభ్యురాలైన శ్రీమతి సరోజినీపై ఆంక్షపెట్టిన ప్రభుత్వ నిరంకుశ చర్యను యీ సంఘం వారు నిరసిస్తున్నారు.

నూతన కార్యనిర్వాహకవర్గానికి అధ్యక్ష కార్యదర్శులు ఎన్నుకోబడ్డారు. అధ్యక్షురాలు శాఖమూరి కోటమ్మగారు, కార్యదర్శి శ్రీమతి టి. సావిత్రిగారు, శ్రీమతి ఉప్పల బసవపున్నమ్మగారిని ఆఫీసు కార్యదర్శిగా నియమించారు. వివిధ తాలూకాలకు ఆర్గనైజర్లు నియమించబడ్డారు. జిల్లాకు బాధ్యులుగా అధ్యక్ష కార్యదర్శులు, మోటూరి వుదయం గారు నియమించబడ్డారు.

"యుద్ధప్రయత్నాలను వ్యతిరేకిస్తే మన స్వాతంత్ర్యపోరాటం ముందుకుసాగదు" ★

అఖిలభారత రైతుమహాసభలో స్వామీజీ ఉపన్యాసం

సోదరులారా!

మన దేశంలో రైతు ఒక త్యాగజీవి. సాంఘికంగాను, ఆర్థికంగాను, రాజకీయంగాను, యెవరైతే రైతుని పీల్చిపిప్పిచేస్తున్నారో వారికోసం రైతు సర్వత్యాగాలు చేస్తున్నాడు. ఈత్యాగాలే నావంటి అనేక వేలమందిని, రైతాంగంయొక్క సేవలో నిమగ్నులయేటట్లు చేసింది: చేస్తూంది.

త్యాగధనులైన భారత రైతాంగానికి యివే నా జోహారులు.

రైతు కష్టించి పనిచేయకపోతే, ప్రపంచం అంతా తిండిలేక నశించవలసిందే; శరీరంలో యే అవయవమూ కదలదు; మనస్సు పనిచేయదు; బుద్ధి వికసించదు. ఇంతేకాదు. ముఖ్యపదార్థాలన్నీ రైతే పండిస్తున్నాడు. యంత్రశక్తివల్ల అవి చక్కని వస్తువులుగా తయారౌతున్నాయి. వాటివల్ల మానవజీవితం సౌఖ్యవంతమవుతోంది. ఈ వస్తు సంపద మూలంగానే మన ఉద్దేశాలు, మనభావాలు, అంతకంతకు అభివృద్ధివైపుకి నడుస్తున్నాయి. ప్రపంచం నేడు యింత నాగరికస్థితికి వచ్చిందంటే, కారణం యీ వస్తుసముదాయమే. ఫ్యాక్టరీలలోను, గనులలోను, ఆఫీసులలోను, పనిచేసేది రైతుబిడ్డలు. సైన్యాలలో సిపాయిలుగా ఉండి పోరాడేది రైతుబిడ్డలు. ఈ విధముగా నేటి కృత్రిమసమాజాన్ని కాపాడుతూ నిలబెట్టేది రైతుబిడ్డలు. పెద్దపెద్దభవనాలు, కోటలు, ప్రభుత్వకార్యాలయాలు, వీరి కష్టఫలితంగానే నిర్మించబడ్డాయి. ఎవరైతే రైతుని నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నారో, వారి వినియోగంలోనే యివన్నీ ఉన్నాయి. రైతు సహాయనిరాకరణచేసి, ధాన్యం, గోధుమలు, కాయగూరలు, పాలు, పెరుగు, వెన్న - యివన్నీ దోపిడీవర్గాలకు అందకుండాచేసినట్లయితే, వారిలోనుండి ఒక్కరాజకీయవేత్తగాని, ఒక్క అర్థశాస్త్రనిపుణుడుగాని, ఒక్క పరిపాలకోద్యోగిగాని,బయల్దేరడు. రాజ్యాంగ యంత్రం అంతా తలక్రిందులుకావలసిందే!

రైతుయొక్క త్యాగంమీదనే ప్రపంచం ఆధారపడియుంది

కాబట్టి, రైతుయొక్క త్యాగంమీదనే ప్రపంచం అంతా ఆధారపడివుంది. రైతు కష్టపడకపోతే, ప్రపంచమే నాశనమవుతుంది. రైతు యేపేట దేవుళ్ళకి - దేవతలకి, సాధువులకూ-ఫకీర్లకూ, ముష్టివాళ్ళకూ - నాయకులకూ, పోలీసులకూ - మేజిస్ట్రేట్లకూ, పరిపాలకులకూ-దోపిడీగాళ్ళకూ, స్వాములవార్లకూ-సన్యాసులకూ, చివరకు లోకాన్ని విడిచిపెట్టిపోయిన ప్రాణాలకు, కొంతధనాన్ని ప్రత్యేకించుతున్నాడు. కాని, రైతునిగురించి ఆలోచించేవారే లేరు. అలా ఆలోచించడం పరువు తక్కువ అనుకునే వారెందరో ఉన్నారు. ఇతరులకు తిండిపెట్టి పోషించే రైతులపట్ల యీ విధంగా ఉదాసీనతవహించడం న్యాయమేనా? చేసినఉపకారానికి ప్రత్యుపకారంచేయవద్దా? రైతులఋణాన్ని తీర్చుకొనుటకు కొంచెమైనా ప్రయత్నించవద్దా? జమీందార్ల కుక్కలు, పిల్లులు, ఎలుకలు, పెద్దపులులు రైతులకష్టఫలితంమీద జీవిస్తున్నాయి. వీటికి ఖర్చుపెట్టబడే దాంట్లో కొంతైనా రైతుకి చెందవద్దా? జమీందార్లు, మహారాజులు, ఉద్యోగస్థులు, రైతువట్ల దయతో ఒక్కమాట అయినామాట్లాడవద్దా? ఒక్కకనికరపుచూపు అయినా చూడవద్దా? ఈజంతువులకంటే రైతు కనికష్టమైపోయాడా? జమీందార్ల కుక్కలు మొదటితరగతిపెట్టెలలో ప్రయాణం చేస్తాయి. బంగారపు గిన్నెలలో పాలుతాగుతాయి. కాని, రైతులు, రైతు కుటుంబాలు, మూడవతరగతిలో నైనా ప్రయాణం చేయడానికి నోచుకోలేదు! పొట్టనిండా తాగడానికి గంజినీళ్లకూడా కరువయాయి! ఈ భయంకర వైరుధ్యాన్ని గురించి ఆలోచిస్తే, యెవరిహృదయమైనా భగ్గున బద్దలౌతుంది.

ఇప్పటివిధానం నాశనంకావలసిందే

ఇదంతా పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితం అంటారు దోపిడీగాండ్రు. కాని, ఇది వట్టి అబద్ధం. ఇదొక సాంఘిక, ఆర్థిక, రాజకీయ అరాజకం తప్ప మరొకటి కాదు. ఈ పాడు విధానం ఎంత త్వరలో నాశనమైతే అంతమంచిది. అప్పుడే ప్రపంచానికి శాంతి, సౌఖ్యం లభిస్తుంది. ఇందుకు మనం అంతా కలిసి పనిచేయాలి. ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడాలి. లేకపోతే, ఈ అరాజకం, ఈ సంక్షోభం, ఇలాగే ఉండిపోతాయి. ఈ ఆదర్శం కొరకు పనిచేయడానికి, రైతాంగంయొక్క సేవలో నిమగ్నులై పోవడానికి, చాలామంది కిసాన్ వర్కర్లు అవసరం. వారు సర్వసంగ పరిత్యాగం చేసినవారై యుండాలి. పల్లెటూళ్లలో నివసిస్తూ, ప్రతి నిమిషం రైతు సేవకు వినియోగించాలి. తమకున్న శక్తి, తెలివితేటలు, ఉత్సాహం, యిందుకే ఉపయోగపడాలి. ప్రత్యుపకారంకొరకు ఎదురు చూడకూడదు. క్లుప్తంగా చెప్పాలంటే, దేశంలో వేలకొద్దీ రైతాంగ భక్తులు అవసరం.

విప్లవం జయించాలంటే-

మన ఆదర్శం ఫలించాలంటే, కొత్త ప్రపంచం నిర్మించబడాలి. అక్కడక్కడ కొన్ని మాసికలు వేయడంవల్ల విప్లవం జయించదు. మన దృక్పథం పూర్తిగా మారి, కొత్త దృక్పథం యేర్పడాలి. మానసికంగా మనలో విప్లవం వచ్చినప్పుడే ప్రపంచంలో విప్లవం వస్తుంది. లేకపోతే రాదు. సాధారణంగా బూజుపట్టిన పాత భావాలు త్వరగాపోవు. అనేక శతాబ్దాల తరబడి ప్రజలలో పాతుకుపోయిన అభిప్రాయాలు, ముఖ్యంగా ఆర్థిక - రాజకీయ నిర్మాణానికి సంబంధించిన అభిప్రాయాలు, సులభంగా నశించవు. కాబట్టి, నేటి సామాజిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించుటకు ప్రజాసామాన్యం బద్ధకంకణులై ముందుకురావాలి. ఒక్క నిమిషంకూడా ప్రస్తుత పరిస్థితుల్ని సహించరాదనే దృఢసంకల్పం యేర్పడాలి. అట్టి దృఢసంకల్పం కలిగించడం సులభమైన పనిగాదు. ప్రజల్ని దోచుకుతినే వర్గాలు, వారి ఏజంట్లు, ఒక్కొక్కప్పుడు తమకేవో హక్కులు ఉన్నాయనీ, సాంప్రదాయాలు, చట్టాలున్నాయనీ, పలుకుతూ ఉంటారు. కాని, యీసాంప్రదాయాలు, చట్టాలు, యెక్కడ్నించొచ్చాయి? కొద్దిమంది నిరంకుశోద్యోగులు, యుక్తిగల గుంటనక్కలు, తయారుచేసినవేగా! ప్రజాసామాన్యం తలుచుకుంటే, తృటికాలంలో వాటిని భస్మంచేయవచ్చు. ప్రజల అభీష్టం మీదనే యేచట్టమైనా, యేసాంప్రదాయమైనా, ఆధారపడి యుండాలి. ప్రజల్ని ఒప్పించడం సులభమేగాని, వారి మందకొడి తనాన్ని నిర్మూలించడం కష్టమైన పని. కనుకనే, రైతాంగ సేవలో నిరంతరం నిమగ్నులై యుండే కిసాన్ వర్కర్లు చాలా అవసరం.

రైతుసంఘ నిర్మాణం

రైతుసంఘనిర్మాణాన్ని గురించి నాఅభిప్రాయాలు చెబుతాను. మొత్తం ప్రజలలో 100 కి 80 మందియైన రైతులకు ప్రాతినిధ్యం వహిస్తోంది అఖిలభారత రైతుసంఘం. సాధారణంగా రైతులకు రాజకీయాలంటే ఎక్కువగా తెలియదు. కాని ప్రతిరోజు తామనుభవించే కష్టాలు, యిబ్బందులు, వారికి బాగా తెలుసు. తమహక్కులకై కలిసి ఎలా పోరాడాలో, కలిసి ఏమేమి సదుపాయాలు సంపాదించుకోవాలో, రైతులకు తెలియదు. కాబట్టి, వారికి యివన్నీ బోధించి, తరిఫీదుయిచ్చేవారెంతో అవసరం. అలాంటితరిఫీదు ఉన్నప్పుడే, రైతుల్ని బంధవిముక్తులచేయగలం. అంతరిక్ష మార్గంలో విహరించేరాజ్యాంగవేత్తలు రైతులకెందుకూ పనికిరారు. అట్టివారి నాయకత్వం ప్రమాదకరంగా కూడా పరిణమించుతుంది. కాబట్టి రైతుల్ని రోజురోజూ యెదుర్కొనే ఆర్థిక సమస్యల పరిష్కారంద్వారా వారు రాజకీయాలలో తరిఫీదు పొందాలి. కనుకనే, రైతు సంఘం యెప్పుడూ ఆర్థిక సమస్యలద్వారా రాజకీయాలు బోధిస్తుంది. కాని, కొందరు రాజకీయాలద్వారా రైతుల ఆర్థిక సమస్యల్ని చూస్తారు. అట్టివారిదృష్టిలో రైతుసంఘం కేవలం ఒక రాజకీయసంస్థ. మరికొందరు రైతుల ఆర్థికహక్కుల్ని పరిష్కరించడంతో సంతృప్తి చెందుతారు వీరు రైతుసంఘాన్ని కేవలం ఒక ఆర్థికసంస్థగా పరిగణిస్తారు. ఈ రెండు దృక్పథాలు తప్పే. రైతుసంఘంయొక్క గమ్యస్థానం రైతుల ఆర్థికసమస్యల్ని పరిష్కరించడం. ఇందుకు రాజకీయాలు ఒక సాధనం. కాని, ఇతరుల దృష్టిలో రాజకీయ సమస్యల పరిష్కారమే రైతుసంఘంయొక్క గమ్యస్థానం. ఆర్థిక సమస్యల పరిష్కారం ఒకసాధనంమాత్రమే. రైతులకు తిండి, బట్ట, సమృద్ధిగా లభించడానికి తోడ్పడే రాజకీయాలే రైతుసంఘ రాజకీయాలు. మిగతా రాజకీయాలన్నీ వట్టి బూటకపు రాజకీయాలు. ఇతరులు యిలా ఆలోచించరు. వారు తమ రాజకీయాలకు అనుగుణ్యంగా ఆర్థిక సమస్యల్ని పరిష్కరిస్తారు. లేదా, కేవలం ఆర్థిక సమస్యల పరిష్కారంతోనే సంతృప్తి చెందుతారు. ఈ రెండు దృక్పథాలు ఒకే వ్యక్తిలో ఉండడం సాధ్యం కాదు. రైతుసంఘ వర్కర్లలో అసలే సాధ్యంకాదు. ఇతరసంస్థల ననుసరించే వ్యక్తులు రైతుసంఘంపట్ల సానుభూతి కలిగియుండవచ్చును; రైతుల శ్రేయోభిలాషులుగా కూడఉండవచ్చును. వారురైతుసంఘానికియెట్టి సహాయం చేసినా, స్వీకరించుతాం. కాని, అట్టివారు రైతుసంఘ కార్యనిర్వాహకవర్గంలో ఉండడానికి అనర్హులు. ఇది నాసొంత అభిప్రాయం. ఇలా అంటున్నానంటే, కొందరు నన్ను అపార్థంచేసుకోవచ్చు. అయినప్పటికీ నేను నా అభిప్రాయాన్ని వెల్లడించకతప్పదు. మన నిబంధనావళి ప్రకారం కిసాన్‌సభ తన గమ్యస్థానాన్ని చేరుకోవాలంటే, యిట్టి పద్ధతి యిక ఉండకూడదు. మనసంఘం వేర్వేరు పార్టీలకు, సంస్థలకు ఆటస్థలంగా ఉండరాదు.

రైతును యెదుర్కొంటూన్న ఆర్థిక సమస్యలు

కిసాన్‌సభ నిర్మాణం విషయమై చర్చించాను. ఇంక రైతులను, రైతుసంఘాలనేగాక యావత్ దేశాన్ని రోజురోజూఎదుర్కొంటున్న ఆర్థికసమస్యలను గురించి క్లుప్తంగా ముచ్చటించుతాను. ఈ సమస్యలద్వారానే రైతులు రాజకీయాలలో పాల్గొంటారు. కాబట్టి, ముందుగా వీటిని చర్చించుతాను. భూమిని దున్ని సాగుచేసే రైతులకు - ప్రభుత్వానికి మధ్య భూస్వాములు, (తరువాయి 6 వ పేజీలో)



చీమలబారుల్లాగా రైతు వాలంటీర్లు అహోరాత్రులు పనిచేస్తూ, కిసాన్‌నగరుకు చిన్నెలు, వన్నెలు పూర్తిచేస్తూన్న దృశ్యం

అఖిలభారత రైతుమహాసభకు విరాళాలు

10—3—44 వరకు మొత్తం రు. 54578—9—2

క్రిందటిసంచికలో ప్రకటించిన మొత్తం రు. 36,957 13 8

కృష్ణా జిల్లా

గండిగుంట	214	0	0
[illegible]	19	0	0
వుయ్యూరు	42	8	0
దివపర్రు	10	0	0
కలూరు తా॥ రైతుసంఘం	300	0	0
గోసాల	87	0	0
ప్రొద్దుటూరు	66	0	0
గురజాడ	7	0	0
తాడంకి	6	0	0
మంటాడ	21	2	0
పెదఓగిరాల	0	2	0
లంకపల్లి	142	0	0
కాయపురం	1	0	0
ఎగినపాడు	10	8	0
నాగన్నగూడెం	3	0	0
బోళ్ళపాడు	6	8	0
మూలపాడు	13	4	0
రాయనపాడు	100	0	0
చోడవరం	25	0	0
మేడూరు	151	0	0
ఐలూరు	27	0	0
చవటపల్లి	43	0	0
రాచవరం	30	0	0
అన్నవరం	53	7	0
కాసరబాద	50	0	0
సోమవరం	13	2	0
వల్లంపల్లి	18	0	0
దొడ్డదేవరపాడు	5	0	0
వీరులపాడు	78	14	6
కందులపాడు	1	0	0
చెవుటూరు	34	0	0
వెల్వడం	39	2	3
మైలవరం	9	5	0
వెల్దిపాడు మహిళాసంఘం	10	0	0
ఆత్కూరు మహిళాసంఘం	6	0	0
బుద్ధవరం మహిళాసంఘం	0	6	0
ముక్కపాడు	7	0	0
మానికొండ	100	0	0
కొణతమాత్మకూరు	211	0	0
తొర్రగుడిపాడు	90	0	0
గురజ	10	0	0
తిప్పనగుంట	45	0	0
కల్వపాముల	12	0	0
వేల్పూరు	9	0	0
వీరంకిలాకు	62	0	0
హనుమంతపురం	29	0	0
కపిలేశ్వరపురం	355	0	0
విస్సన్నపేట	35	0	0
రెడ్డిగూడెం	59	0	0
మాధవవరం	6	0	0
మద్దులపర్వ	20	0	0
చంద్రుపట్ల	30	0	0
రామచంద్రపురం	43	0	0
శ్రీరామపురం	20	0	0
బూరుగగూడెం	7	0	0
మునగలపాటివారిగూడెం	1	0	0
లక్ష్మీపురం	66	0	0
అట్లప్రగడ	30	0	0
గొల్లపల్లి	100	0	0
గోపవరం	148	0	0
తాడువాయి	26	10	0
వెంకట్రామాపురం	10	6	9
కొక్కిరేణి	84	8	0
తమ్మారెడ్డిగూడెం	7	0	0
తెల్లబల్లి	3	0	0
శింగవరం	36	0	0
శిరిపురం	11	0	0
కోదండరామపురం	2	10	9
నరసింహాపురం	1	12	6
రత్నవరం	1	0	0
అకుపాముల	5	4	0
మునగాల	14	14	0
కట్టకొమ్రిగూడెం	1	0	0
శీదెళ్ళ	9	7	3
శీతానగరం	46	8	0
వేమవరం	44	4	0
పెనుగంచిప్రోలు	8	11	0
తుర్లపాడు	1	0	0
నవాబుపేట	2	8	0
అప్లారుపాడు	2	0	0
అనిగండ్లపాడు	87	15	0
నందిగామ	11	4	0
చెర్వుకొమ్ముపాలెం	11	8	0
జగ్గయ్యపేట	6	12	0
రావిరాల	3	0	0
అంబారుపేట	5	0	0
పొక్కునూరు	10	0	0
అయితవరం	3	8	0
చింతలపాడు	2	0	0
కంచల	15	0	0
రాఘవాపురం	25	0	0
పెంచికలదిన్నె	10	0	0
లింగాలపాడు	38	0	0
లచ్చపాలెం	5	0	0
తక్కెళ్ళపాడు	5	0	0
బెల్లంకొండవారిపాలెం	4	12	0
పెద్దవరం	17	0	0
కోనాయిపాలెం	5	4	0
దొండపాడు	17	0	0
చందర్లపాడు	52	0	0
కౌలూరు	403	0	0
నెప్పల్లి	34	6	0
గుత్తావారిపాలెం	27	0	0
శనగపాడు	25	0	0
కొండూరు	1	0	0
దాచవరం	5	0	0
కోడూరు	375	12	0
నందిగామ	47	8	0
కండ్రిక	78	0	0
పొట్టిపాడు	150	0	0
పెదలింగాల	54	12	0
రావులపాడు	92	1	0
పాములపాడు	76	0	0
గుడివాడ	70	0	6
ఖంజరంపాడు	41	0	0
పెదపాలపర్రు	81	0	0
జమీదింటకుర్రు	30	0	0
కోలవెన్ను	14	0	0
బందరు	49	0	0
బెజవాడ	380	0	0
కుంటముక్కల	205	0	0
వెంట్రప్రగడ	73	12	0
వెంట్రప్రగడ మహిళాసంఘం	14	14	0
గారపాడు	120	0	0
ఉమామహేశ్వరపురం	3	4	0
తేలప్రోలు	35	0	0
మధిరపాడు	25	0	0
ఇందుపల్లి	10	0	0
భట్లపెనుమర్రు	331	0	0
వక్కలగడ్డ	23	0	0
మేకావారిపాలెం	200	0	0
పాగోలు	180	0	0
ఘంటసాలవారిపాలెం	186	8	0
ఘంటసాల	15	0	0
కొమ్మమూరు	166	0	0
రెడ్డిగూడెం	11	0	0
ఉంగుటూరు	20	0	0
జూలపాలెం	116	0	0
అముదాలలంక	140	0	0
వెలవోలు	100	0	0
నాదెళ్ళవారిపాలెం	304	0	0
పురిటిగడ్డ	75	0	0
నడకుదురు	22	0	0
నిమ్మగడ్డ	557	0	0
రాఘుపాలెం	60	0	0
చల్లపల్లి	70	0	0
కిష్కింధపాలెం	50	0	0
కాజ	214	0	0
పెదముత్తేవి	46	0	0
తెన్నేరు	93	8	0
వెల్దిపాడు	467	0	0
ఈలప్రోలు	53	0	0
గరికపర్రు	15	0	0
చినవోగిరాల	69	8	0
యాకమూరు	33	0	0
బొమ్మలూరు	100	0	0
నిడుమోలు	48	10	0
పెదపులిపాక	23	0	0
పోరంకి	57	8	0
తాడిగడప	40	0	0
కృష్ణాజిల్లా మొత్తం	10340	10	0

గుంటూరుజిల్లా

పెదపులివర్రు	184	8	0
గొరిగపూడి	25	0	0
రేపల్లెతా॥ రైతుసంఘం	11	8	0
అవులవారిపాలెం	35	0	0
ఈపూరు	100	0	0
దావులూరు	495	0	0
మంచికలపూడి	76	0	0
యలవర్రు	10	0	0
గోవాడ	31	0	0
అలపాడు	3	0	0
అమృతలూరు	27	8	0
మూల్పూరు	12	0	0
చినపులివర్రు	93	0	0
చిలుమూరు	10	0	0
కొలకలూరు	19	0	0
తెనాలి	86	0	0
కాకర్లమూడి	14	0	0
చదలవాడ	2	0	0
నందిగం	33	8	0
పెదపాలెం	75	0	0
వేల్పూరు	22	0	0
వణిదం	20	4	0
దీపాలదినపాలెం	11	12	0
కొంపెళ్ళపాడు	7	12	0
భట్లూరు	5	0	0
గుజ్జర్లపూడి	5	0	0
కట్టమూరు	6	0	0
జలాలపురం	28	0	0
పాకాలపాడు	5	0	0
రెంటపాళ్ళ	57	0	0
కోసూరు	41	0	0
కస్థల	10	0	0
భృగుబండ	7	0	0
మాదల	54	0	0
పొన్నవల్లి	12	0	0
కొడవటికల్లు	134	8	0
వడ్డవల్లి	3	0	0
లంకెలకూరపాడు	18	8	0
వెన్నాది	10	0	0
అత్తలూరు	16	0	0
గారపాడు	2	0	0
కొమిరపూడి	35	8	0
కంభంపాడు	21	8	0
దమ్మాలపాడు	2	0	0
తక్కెళ్ళపాడు	28	0	0
తాడికొండ	15	0	0
గురజవోలుగుంటపాలెం	15	0	0
పొన్నెకల్లు	64	0	0
పరిమి	45	0	0
దామరపల్లి	30	8	0
బండారుపల్లి	14	8	0
గార్లవారిపాలెం	10	0	0
చిలకలూరుపేట	5	3	0
పమిడిపాడు	40	0	0
బ్రాహ్మణకోడూరు	13	7	0
వీరన్నపాలెం	91	0	0
నరసాయపాలెం	109	0	0
జూపూడి	104	0	0
మన్నవ	6	0	0
చింతలపూడి	38	8	0
ముదుకుదురు	1	0	0
చింతలవారిపల్లె	5	0	0
ఒంగోలు	7	0	0
పెనుమోలి, కొండూరు	38	0	0
ఈమని	113	8	0
చెవుడుపాడు	10	0	0
పెరవలి	10	0	0
పేరకలపూడి	35	0	0
నందివెలుగు	8	0	0

చుక్కపల్లివారిపాలెం	7	8	0
క్రాప	15	0	0
బొద్దులూరిపాడు	6	2	0
దుగ్గిరాల	15	0	0
అనంతవరం	67	0	0
చినపాలెం	67	0	0
ఇంటూరు	30	8	0
చిలువూరు	50	0	0
గుంటూరు	26	6	0
కోమోటిపాడు	16	4	0
భట్లమగుటూరు	2	4	0
యలవర్రు	38	9	0
వడ్లమూడి	9	0	0
చేబ్రోలు	50	0	0
నేలపాడు	76	0	0
నీరుకొండ	15	0	0
వెంకటపాలెం	21	0	0
శాఖమూరు	14	0	0
తుళ్లూరు	565	0	0
పల్నాడు తా॥ రైతుసంఘం	60	0	0
దొండపాడు	122	0	0
బోరుపాలెం	7	0	0
అబ్బరాజుపాలెం	25	0	0
వడ్లమాను	25	0	0
గురజవోలుగుంట	15	0	0
పెదవడ్లపూడి	163	0	0
మంచికలపూడి భజన సమాజం	1	8	9
దోనేపూడి	50	0	0
కతివరం	33	2	0
చింతమోట్రాయుపల్లె	24	0	0
గొరికపూడి	10	0	0
మందడం	16	0	0
మొత్తం	4463	4	0

పశ్చిమగోదావరి జిల్లా.

ఏలూరు	80	8	0
దెందులూరు	143	0	0
తాడేపల్లిగూడెం తాలూకా రైతుసంఘం	100	0	0
కొవ్వలి	7	0	0
గుండుగొలను	86	2	0
ముండూరు	20	11	0
జోగన్నపాలెం	3	0	0
శ్రీరామావరం	1	0	0
వసంతవాడ	2	8	0
నాయుడుగూడెం	10	0	0
వినకడియం	2	0	0
కలపర్రు	3	0	0
వేంపాడు, కొక్కిరిపాడు	55	8	0
పెదపాడు	288	4	0
శీతంపేట	13	6	0
మేదినరావుపాలెం	11	0	0
గణపవరం	79	0	0
జగన్నాధపురం	2	0	0
అర్దవరం	61	0	0
పిప్పర	18	0	0
విరివాడ	52	0	0
ఉండుర్రు	25	0	0
కానిపాడు	68	0	0
చింతపల్లి	18	0	0
నందమూరు	6	0	0
నారాయణపురం	57	0	0
నిడమర్రు	5	0	0
పెదనిండ్రకొలను	2	8	0
కొనాల	31	0	0
భూనపల్లి	0	8	0
చానమిల్లి	4	0	0
దేవరగోపవరం	10	0	0
చేబ్రోలు	43	8	0
మతంగూడెం	11	12	0
మద్దిమత్తినగూడెం	20	0	0
శీతానగరం	14	0	0
రేపర్ల	8	0	0
ఎర్రగుంటపల్లి	18	0	0
చింతలపూడి	3	0	0
గురభట్లగూడెం	5	0	0
ఎండపల్లి	7	0	0
లింగగూడెం	8	0	0
భీమవరం తా॥ రై॥ సంఘం	1	13	6
కంకిపాడు	4	0	0
మొత్తం	1398	0	6

తూర్పుగోదావరి

రామవరం	35	0	0
చోడవరం	15	0	0
చింతలూరు	10	0	0
మండపేట	70	0	0
యినుకపూడి	40	0	0
ఆలమూరుపిర్కా	1	8	0
గొల్లప్రోలు	70	0	0
కొత్తపల్లి	25	0	0
పిఠాపురం తా॥ రై॥ సంఘం	75	0	0
పిఠాపురం	5	0	0
మొత్తం	346	8	0

విశాఖజిల్లా

అనకాపల్లి	20	10	0

బళ్లా జిల్లా

బళ్లారి	28	0	0
గదేహోతూరు	67	8	0
మొత్తం	95	0	0

అనంతపురంజిల్లా

గంజిగుంట	2	0	0
నిమ్మగలు	11	2	0
చంద్రావతి	1	0	0
శాఖనానిపల్లి	1	0	0
ఛాయాపురం	128	0	0
ధర్మపురం	147	0	0
మొత్తం	290	2	0

నైజాం

మొగలాయికోట హాళీలు	15	0	0
కృష్ణాపురం డిటో	11	0	0
నురుదేవల్లి డిటో	4	0	0
జక్కెపిల్లి డిటో	35	0	0
త్రిపురపరం డిటో	2	0	0
హాళీలు మార్చుగావచ్చినవి రు.	57	1	0
కంభంమెట్టు	6	0	0
గోపవరం	26	0	0
మొత్తం	89	1	0

కడపజిల్లా

ఆలంఖాన్‌పల్లె	49	4	0
శంభుమియాపేట	5	0	0
రామక్కపల్లి	23	0	0
మొత్తం	77	4	0

కర్నూలుజిల్లా

పుల్లెలచెర్వు	26	0	0
తురిమెళ్ళ	25	0	0
కృష్ణంశెట్టిపల్లె	51	0	0
కంచిపల్లి	4	0	0
రాజంపాలెం	15	0	0
ద్వారకచర్ల	12	0	0
నాయకల్లు	13	0	0
పుయ్యాలవాడ	5	0	0
చిపాయిపల్లె	1	0	0
కర్నూలు	18	0	0
బోరుమంచాల	5	0	0
మొత్తం	175	0	0
వ్యక్తులు	45	6	0
వేమూరి గోపాల్లుగారి కోడలు సీతామహాలక్ష్మమ్మ	300	0	0
మొత్తం	545	6	0

ప్రతిష్టంభనను అంతం చేయడానికి అన్నిపార్టీలు కలిసి పనిచేయాలి

ఆంధ్రకాంగ్రెసు ప్రముఖుని ప్రకటన

అఖిలభారత రైతుమహాసభకు మిద్నపూర్ (బెంగాల్) జిల్లానుంచి ప్రతినిధులుగా వెళ్తూన్న శ్రీ సరోజ్‌రాయ్, శ్రీ వి. ఆర్. లక్కరాజు, మార్గంమధ్యలో నన్ను కలుసుకొని, బెంగాల్ కరువును గురించి, ప్రస్తుత దేశపరిస్థితుల్ని గురించి, నా అభిప్రాయం ఏమిటని ప్రశ్నించారు. కరువు సమస్యను పరిష్కరించడం యెలాగని అడిగారు.

బెంగాల్ సమస్య కేవలం ఒక్క రాష్ట్రానికి సంబంధించిన స్థానిక సమస్యకాదు; యావద్భారతదేశానికి సంబంధించిన సమస్య. బెంగాల్‌లో వ్యాపించిన ఆహార సంక్షోభం, బెంగాల్‌పై కురిసే బాంబులవర్షం, దేశానికంతకూ వాటిల్లే ప్రమాదానికి చిహ్నాలు. బెంగాల్ ప్రజలకు సంభవించిన ఉపద్రవం దేశానికంతకూ సంబంధించిన సమస్య అని నా అభిప్రాయం. బెంగాల్ నశిస్తే, ఇండియా కూడ నశించినట్లే. కాబట్టి, బెంగాల్ ప్రజల్ని రక్షించడం అంటే, భారతదేశాన్ని రక్షించడమన్నమాట.

అర్థికంగాను, రాజకీయంగాను, బెంగాల్‌లో యేర్పడ్డ సంక్షోభాన్ని పరిష్కరించుటకు భారతీయులందరూ పనిచేయాలి. ప్రతిరాష్ట్రం బెంగాల్ ప్రజల్ని రక్షించడానికి కృషిచేయాలి. ప్రతిరాజకీయపార్టీ, ప్రతిరాజకీయసంస్థ, కలిస్తేనే యిది సాధ్యమౌతుంది.

ఇంతేకాదు. బెంగాల్ సమస్య భారతదేశ సమస్యలో ఒక భాగమే కాబట్టి, భారత దేశ సమస్యను పరిష్కరించడమంటే అర్థం - ఆర్థిక, రాజకీయ ప్రతిష్టంభనను పరిష్కరించడమంటే అర్థం-బెంగాల్ సమస్యను పరిష్కరించడమన్న మాట.

ఇలాజరగాలంటే, జాతీయ ప్రభుత్వస్థాపనకై మనమంతాకలిసి పనిచెయ్యాలి. ఇందుకు కాంగ్రెసు నాయకుల విడుదల అవసరం. కాబట్టి, నేడుమనకర్తవ్యం యేమంటే, దేశంయొక్క ఆహార సమస్యను పరిష్కరించడానికి, జపానుదాడినుండి దేశాన్ని రక్షించడానికి, కాంగ్రెసు నాయకుల్ని విడుదల చేసి జాతీయ ప్రభుత్వస్థాపనకై ఆందోళన చేయడం.

ఇట్లు,
పి. నరసింహరాజు.
కాంగ్రెసు ఎం. ఎల్. ఏ.
విశాఖపట్నం జిల్లాబోర్డు మాజీఅధ్యక్షుడు.

కరువుభత్యం సాధించారు

రూపాయికి 0-4-0 కరువుభత్యంఇవ్వాలని ఏలూరు బియ్యం ఫ్యాక్టరీ కార్మికసంఘం జనవరిలో జరిగిన సాధారణ సమావేశంలో తీర్మానించింది. గత నెల రెండవ తేదీనుంచి ఈ హక్కుకోసం కార్మికుల ఆందోళన పెరిగింది. ఈ కారణంచేత రెండు మిల్లుల యజమానులు కార్మికులను తీసివేశారు. వెంటనే యూనియన్ ప్రతినిధులు ఆ యజమానులతో సంప్రదింపులు ప్రారంభించారు. చివరకు పనివారిని తిరిగి పనిలోనికి తీసుకోడానికి, కార్మికులు కోరినట్లు అలవెన్సు ఇవ్వడానికి, యజమానులు అంగీకరించారు. తక్కినయజమానులమీదకూడా వత్తిడి ప్రారంభమైంది. 12 మిల్లుల యజమానులు రూ॥కి 0-4-0 చొ॥ అలవెన్సు ఇవ్వడానికి ఒప్పుకున్నారు.

చేనేత కార్మికుల విజయం

ఈ అధికధరలరోజుల్లో షాహుకార్లిస్తున్న కూలి చాలటంలేదనీ, రేటు హెచ్చించాలనీ పుల్లంపేట చేనేత కార్మికసంఘ కార్యనిర్వాహకవర్గం రాయబారంజరిపింది. షాహుకార్లు రేట్లు పెంచడానికి అంగీకరించారు. నెం.100; 80 రు సాదాచీరలకు 24 గజాలకు, 26పుంజాల తాను1కి రు 9 లు, కొట్టడితానుకి రు 9-12-0, తరువాత ప్రతి పుంజానికి 0-4-0 వంతున ఇవ్వడానికి, పేటురకాలకు ఇప్పటికూలికన్న రు. 5 ఎక్కువ ఇవ్వడానికి, నెం. 60 చీరలకు రు 7-8-0 ఇవ్వడానికి అంగీకరించారు.

సవరణలు

గత సంచికలో ప్రచురింపబడిన విరాళాల జాబితాలో యీ క్రింది సవరణలు చేసుకోవాలి. (విరాళాల మొత్తం సరిగానేవుంది)

గుంటూరుజిల్లా

గ్రామం	తప్పు			ఒప్పు		
రాలికంపాడు	200	0	0	20	0	0
వెలగపూడి	—			15	0	0
తుళ్లూరు	15	0	0	200	0	0
తాడికొండ	200	0	0	342	0	0
వడ్లమాను	367	0	0	25	0	0

గత సంచికలో "అఖిలభారత రైతుమహాసభ విరాళాలు" అను శీర్షికక్రింద "రామచంద్రపురం, నూతక్కి" అనునవి తూర్పుగోదావరి జిల్లా అని పడినాయి. అది పొరపాటు. ఇవి గుంటూరు జిల్లాలోనివి.

రైల్వే కార్మికుల "యూనియన్ వారం"

గతమాసం 20 నుంచి 27 వరకు యం. యస్. యం. రైల్వే కార్మిక సంఘాలు "యూనియన్‌వారం" జరిపాయి. ఈ సందర్భంలో రాజమండ్రి బ్రాంచివారు లోకోకాలనీలోను, రెండవవార్డులోను, గోదావరి బ్రిడ్జి దగ్గర, ఇన్‌స్టిట్యూట్ మైదానంలోను, ఒకటవ వార్డులోను, కాకినాడలోను, వరుసగా సభలు జరిపారు. ప్రతిరైల్వే పనివానికి నెలకు రు. 30 లు కరువుభత్యం ఇవ్వాలనీ; కార్మికులు బొగ్గును పొదుపుగా ఉపయోగించాలనీ- ఇంకా మరికొన్ని తీర్మానాలు చేశారు.

పాకాలలో ఈ సందర్భంలో జరిగినసభలో యం. యస్. యం. రైల్వే కార్మికసంఘ ప్రధానకార్యదర్శి కె. యల్. నరసింహంగారు, బెజవాడబ్రాంచి ఉపాధ్యక్షులు పి. నరసింహమూర్తిగారు ఉపన్యసించారు. రైల్వే కార్మికులు రైళ్లరాకపోకలను నిర్విఘ్నంగాసాగిస్తూ దేశరక్షణకు తోడ్పడాలనీ, ఆ విధంగా జాతీయప్రభుత్వంకొరకుజరుగుతూన్న ఆందోళనను బలపరచాలనీ వీరు ఉద్బోధించారు. కార్మికులకు ఇప్పుడు లభిస్తున్న కొద్దిపాటి అలవెన్సునుకూడా తగ్గింపజూస్తున్న గ్రిగరీ రిపోర్టును ఈ సభలు ఏకగ్రీవంగా ఖండించాయి.

"స్వాతంత్ర్యానికి ప్రమాదంకలిగేసమయంలో అందరం ఒకటై విరోధులను ప్రతిఘటిస్తాం"

(3 వ పేజీ తరువాయి)జమీందారులు, జాగీరుదార్లు, ఖేతేదార్లు, మాల్‌గుజార్లు, ఉన్నారనే సంగతి మనందరికి తెలిసినవిషయమే. యుద్ధానికిపూర్వం రైతుసంఘాలునడిపిన పోరాటాల ఫలితంగా వీళ్లపెట్టే నిర్బంధాలు, అక్రమ వసూళ్ళు తగ్గిపోయాయి. కాని ఆగస్టు సంఘటనల తరువాత, తమకు సంపూర్ణస్వేచ్ఛ దొరికిందనీ, రైతుసంఘా లేమీ చేయలేవనీ, వీరు మళ్లా నిర్బంధాలకు పూనుకొంటున్నారు. ఇండియా డిఫెన్సుచట్టంక్రిందవున్న విపరీత అధికారాలను కిసాన్‌సభలకు వ్యతిరేకంగా యీ జమీందార్లు వినియోగించుకుంటున్నారు. వీరి నిర్బంధాలను ఎదుర్కొ‌నడానికి మార్గాలను మనం కనిపెట్టాలిసివుంది.

ఆర్థిక సమస్య

ఇంక ఆర్థిక సమస్యను చర్చించుదాము. ఇతర సరుకుల అన్నిటి ఖరీదులు విపరీతంగా పెరిగాయి. అందుచే జూట్, చెరుకు పండించే రైతుల పని దుర్భరమైపోతూంది. వీటికి అయ్యే వ్యవసాయ ఖర్చులయినా గిట్టడం లేదు. వీటిని పండించే రైతులకు వ్యవసాయ ఖర్చులు, స్వల్పలాభంమాత్రం వచ్చేలా న్యాయమైన ధరలు నిర్ణయించాలని కిసాన్ సభ చాలాకాలంనుంచి ఆందోళన చేస్తూంది. కాని ప్రభుత్వం వీటి విషయమై యింకా నిర్లక్ష్యం చేస్తూనేవుంది. ప్రభుత్వం నియమించిన 'ధరల నిర్ణయ సంఘాలు' అనేక ఖర్చులను వదలివేశాయి. అందుచే వాటిచే నిర్ణయించబడిన ధర్లు సరియైనవికావు. పంచదారమిల్లు యజమానులు, జూట్ మిల్లుల యజమానులు,తమఖర్చులను ఎలా లెక్కించుతారో అదేవిధంగా వ్యవసాయదారుల ఖర్చులనుకూడ ప్రతిదీ లెక్కించి, స్వల్పలాభం గిట్టుబాటయే కనీసధరలను నిర్ణయించాలి. ఈ పనిని అఖిలభారత కిసాన్‌సభ నెరవేర్చవలసివుంది. ఇందుకొరకు ఒక విచారణ సంఘాన్ని నియమించాలి. అది పూర్తి వివరాలు సేకరించి, ప్రభుత్వ ధరల నిర్ణయాలను సవాలు చేయవలసివుంటుంది. ఈసంవత్సరం ప్రభుత్వం జూట్, చెరుకు ధరలను నిర్ణయించడానికి అవలంబించిన పద్ధతి అవకతవకగావుంది. దీనివల్ల వచ్చే వినాశకరమైన ఫలితమేమిటంటే, చెరుకుధర మణుగు 1కి 10-12 అణాలు వుంటే రైతుకు గిట్టుబాటు కాదు. కాబట్టి ముందు సంవత్సరం చెరుకు పండించే భూమి చాల తగ్గిపోతుంది.

చెరుకు ధర - బెల్లం ధర

ఈసందర్భంలోనే యింకో ముఖ్యమైన సంగతివుంది.—బెల్లానికి ఇండియాప్రభుత్వం దేశమంతటా ఒకే కంట్రోలుధర నిర్ణయించింది. రవాణాఖర్చులలో మాత్రమే భేదం వుంది. దీనినిబట్టి దేశమంతటా స్వల్పభేదాలతో చెరుక్కుకూడ ఒకేధర నిర్ణయించబడుతుందనుకున్నాం. కాని అలా జరగకుండా చెరుకుధరల నిర్ణయాధికారం రాష్ట్రప్రభుత్వాలకు విడిచిపెట్టబడింది. ఫలితం ఏమిటంటే బెంగాలులోచెరుకుధర మణుగు 1కి రు1-2-0, పంజాబులో 0-14-6, బీహారు యు.పి.లలో 0-12-0, ఆంధ్రలో 0-10-0 వుంది. సిమ్లాపీఠాలపై కూర్చునే పెద్దవుద్యోగులు తప్ప చెరుకుధరలోవున్న యీభేదాలను ఎవరూ సమర్థించలేరు. ఈ తేడాలే చెరుకుధరను హెచ్చుచేయాలనే కిసాన్‌సభ కోరిక న్యాయమైనదని ఋజువుచేస్తున్నాయి. లేని చో బెంగాలుప్రభుత్వం 1-2-0 ధర ఎందుకు నిర్ణయించుతుంది.

బెల్లం ధరల విషయం యింతకంటే అన్యాయంగావుంది. బీహారులో మణుగు 1కి రు. 8-8-0, యు. పి. లో రు. 8-0-0 నిర్ణయించబడింది. ఒకదాన్ని ఒకటి ఆనుకునే వున్న రెండురాష్ట్రాలలో భేదముండటంలో అర్థంలేదు. ఇంతటితో పూరుకోక, రాష్ట్రాలుదాటి బెల్లం ప్రయివేటుగా ఎగుమతి చేయరాదనికూడా నిషేధించబడింది. ప్రభుత్వం తాను ఏమీ ఎగుమతి చేయలేదు; ఇతరులను చేయనివ్వలేదు. ఫలితం ఏ మి టం టే యు. పి. లో బెల్లం ఖరీదు రు. 5—0—0 లేక రు. 5—8—0 కు పడిపోయింది. ఎంతో నష్టం జరిగాక, యీమధ్యనే యు.పి. లో యీ నిషేధం తొలగించబడింది. కాని బీహారులో యింకా అల్లాగేవుంది. అధికారులు బెల్లం పరిశ్రమను నాశనం చేయదలచుకున్నారా ! అనిపిస్తుంది. ఈ సందర్భంలో ఒకసంగతి గుర్తించాలి; ప్రజలలో నూటికి 20 మంది మాత్రమే పంచదారను ఉపయోగిస్తారు. తక్కిన 80 మంది బెల్లమే వాడతారు. ప్రభుత్వంయొక్క పాలసీఫలితంగా ఒకవైపున బీహారు, యు. పి. లలో బెల్లం ఖర్చుగాక మురిగిపోతూంది. రెండోవైపున, తక్కిన రాష్ట్రాలలో ప్రజలకు బెల్లం దొరకడం దుర్లభ మవుతూంది. ఉదాహరణకు మహారాష్ట్రంలో మణుకు 1కి 20 నుంచి 30 వరకు బెల్లం అమ్ముతూంది. ఇంతటితో పూరుకోక, ప్రభుత్వం పంచదార ఫ్యాక్టరీల చుట్టూఉన్న ప్రదేశాలలో బెల్లం వండరాదని,పంజాబు, బెంగాలు, ఆంధ్రలలో నిషేధించిందికూడ. ఇంతవరకు యీ నిషేధం బీహారు, యు. పి.లలో రాకపోయినా, ఏక్షిమిషాన్నైనా ఆప్రమాదం రావచ్చు. ముందుసంవత్సరం చెరుకు నంతటినీ పంచదార ఫ్యాక్టరీలకోసం కమాండీరు చేయాలని బీహారు, యు. పి. ప్రభుత్వాలు చూస్తున్నాయి. అలా జరిగితే, బెల్లం పరిశ్రమ పూర్తిగా దెబ్బతింటుంది. చెరుకు, బెల్లం ఉత్పత్తిచేసే రైతులను ఎదుర్కొ‌ంటున్న ఈ సమస్యలను మనం పరిష్కరించగలమా? కృతనిశ్చయులమై పనిచేస్తే పరిష్కరించగలుగుతాము.

జీవితావసర వస్తువుల కొరత

ఇక, జీవితావసరాలైన ఆహారం, బట్ట, కిరోసిన్, పంచదార, మందులు వగైరా పదార్థాలు ప్రజలకు దొరకడం దుర్లభమయిపోయింది. ఈ సమస్యముందు తక్కినవన్నీ అప్రధానమైపోతున్నాయి. మనం పంటలు ఎంత ఎక్కువగాపండించినా, దేశంలో కరువు వ్యాపించుతూనేవుంది. ప్రభుత్వం మన సలహాలను పాటించే స్థితిలో లేదు. మన మొరాలకించడం లేదు.

ఈ క్లిష్టసమస్యలనన్నిటిని పరిష్కరించడానికి ప్రభుత్వం మన పద్ధతులను, మనసూచలను అనుసరించేలా చేయాలని మనం వాంఛిస్తున్నాం ఆహార కమిటీలు మొదలైన ఉద్యమాలను నిర్మించి ప్రభుత్వానికి పరిష్కార మార్గాలను చూపుతున్నాము.

కాని, ఏమీ లాభంలేకపోయింది. అంతమాత్రంచేత, ప్రజలకు జీవితావసర వస్తువులను సప్లయిచేయించడానికి మనం శక్తికొలది ప్రయత్నించడం మానేస్తామనికాదు.

నోట్ల ముమ్మరాన్ని అరికట్టడంకోసం అంటూ రైల్వేరేట్ల పెంపకం మొదలయినవి సాగించడంలో అధికారులు ఒకపాట పాడుతున్నారు. ఈనాడు రైతులు ఉత్పత్తిచేస్తున్న ఆహారపదార్థాలు మొదలయిన వాటికున్న విపరీత ధరల మూలాన రైతులు చాల ధనవంతులయారని చెప్పడం అధికారులకు మామూలయింది. కాని నిజపరిస్థితులేమిటి ? భూవసతిలో నూరింట 80 వంతులపైన వచ్చే ఆదాయం ఆరైతుల కుటుంబవ్యయాలకే సరిపోదు. అందువల్ల రైతుల్లో నూరింట 90 మందికి పొట్టనిండా తిండి, వంటినిండా బట్ట కరువయింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ధనవంతులయారనడంలో అర్థం ఏమిటి? ఈ యుద్ధకాలంలో భూములసారం హెచ్చి, ఉత్పత్తి పెరిగిందనా వీరిభావం? కాని ఇలాంటిదేమీ జరగలేదన్న సంగతి అందరెరిగినదే. కాబట్టి ఈ నూరింట 90 మంది రైతులకు, తమ అవసరాలకు పోను అమ్ముకోడానికి ఏమీ మిగలదు. ఈరైతులు ఆహారధాన్యాలు పండిస్తారుగాని, వ్యాపారపుపంట పండించరు. ఇక వీరు ధనవంతులవడ మెక్కడిది?

రాయలసీమలో

ఈ ఆర్థికవిషయాలను, దైనందిన సమస్యలను, డిమాండులను గురించి చెప్పడం ముగించేముందు రాయలసీమలోని రైతులకు, ప్రజలకు, సంబంధించిన ఒక ముఖ్యవిషయం గురించి చెప్పాలి. ప్రతియేటా వర్షాలు కరవడంవల్ల రాయలసీమ క్షామదేవతకు కాపురస్థలమయింది ఎప్పుడూ ఉండే ఈ కరువు ఈ ఏడాదిలాగా అప్పుడప్పుడు మరింత తీవ్రమవుతుంటుంది. ప్రభుత్వం వెంటనే తగిన ప్రాజక్టులను ప్రారంభించకపోతే, నీటిపారుదల సౌకర్యాలు కలిగించకపోతే అక్కడి ప్రజలకు కరువుబాధనుండి విముక్తిలేదు. వేలకొలదిగ చావవలసిందే. ప్రభుత్వం వెంటనే ప్రాజక్టులను ప్రారంభించాలనిఆంధ్ర రైతాంగమూ, కిసాన్‌సభా, తెరపిలేకుండా ఆందోళన చేశాయి.

నిర్మాణ అంశాలనుగురించి, ఆర్థికసమస్యలను గురించి విపులంగా చెప్పాను. ఇక రాజకీయాలను గురించి. రాజకీయాల్లో చొరవతీసుకోగల శక్తి అవంతయినాలేని అసహాయస్థితిలో దేశం పడిఉంది. ఇలాంటి సమయంలో మనం సమావేశమవుతున్నాం దేశంయొక్క ఈ దీనస్థితినిచూచి నిరంకుశపు ప్రభుత్వం మహా మిట్టిపడుతూంది. ఎవరిభావాలను లక్ష్యంచేయక, ప్రజాభిప్రాయాన్ని నీచంగా కాలదన్నుతూంది.

కాంగ్రెసు - కిసాన్‌సభ

మన పరిపాలకులు కాంగ్రెసును - మాటిమాటికి తాము గుర్తింపకుండా తప్పించుకోలేని కాంగ్రెసును, దేశంలో రాజకీయశక్తిగా ఎంతమాత్రం ఉండకుండా నాశనం చేయాలని తలపెట్టినట్లున్నారు. ఇందుకొరకు కాంగ్రెసు వ్యతిరేకకూటమిని ఏర్పాటు చేయజూచారు. అప్పుడప్పుడు మనకూ, కాంగ్రెసుకూ ఏర్పడుతూన్న ప్రధాన భేదాభిప్రాయాలనుబట్టి, మనంగూడ తమ దుష్ప్రయత్నాల్లో తోడ్పడతామనుకుంటుండవచ్చును. ప్రభుత్వం అలా అనుకుంటే చాల పొరపాటుపడ్డదంటాను. ఎంచేతనంటే, మనకూ కాంగ్రెసు నాయకత్వానికీ మధ్య ఉన్న భేదాభిప్రాయాలు ప్రధానమైనవైనప్పటికీ, అవి అంతరంగికాలు, పరస్పరం మనలో మనకు సంబంధించినవి మాత్రమే. మరి మనదేశ స్వాతంత్ర్యానికి ప్రమాదంవాటిల్లే సమయంలో, మనమందరం మన విరోధులను ప్రతిఘటించి నిలుస్తాం. భేదాభిప్రాయాలు మన దానిసత్వాన్ని క్షణకాలంగూడ మరపించలేవు. శత్రువు తొడిగిన సంకెళ్లను బలపరచజాలవు. పరప్రభుత్వంపై మనజాతికిఉన్న ద్వేషాన్ని కాంగ్రెసు ప్రతిబింబిస్తోంది. ఈ విషయాన్ని మనమందరం గుర్తిస్తున్నాం. పరప్రభుత్వం ఉన్నంతకాలం కాంగ్రెసుకాని, అలాంటి ఏ సంస్థగాని ఒకటి ఉండవలసిన అవసరం ఉంటుంది. కాంగ్రెసు సంస్థను నాశనంచేసే ప్రయత్నాలకు తోడ్పడే తెలివితక్కువవాళ్ళం ఎన్నటికీ మనంగాము. కాబట్టే కాంగ్రెసుపై నిషేధం తొలగించాలనీ, జాతీయ నాయకులను ఎట్టి షరతులు లేకుండా వదిలిపెట్టాలనీ, మనం ఎప్పుడూ కోరాము; కోరుతూ ఉంటాము గడచిన రెండేళ్లనుండీ యుద్ధంయెడల, యుద్ధ ప్రయత్నాలయెడల కాంగ్రెసు అవలంబించిన వైఖరినీ, విధానాన్ని మనం అంగీకరించకపోయినప్పటికీ, ఆగస్టు తరువాత రోజుల్లో కాంగ్రెసు పేరిట, అన్యాయంగా అక్రమంగా నడచిన కర్మకాండ నంతటిని మనం వ్యతిరేకించి నప్పటికీ, కాంగ్రెసుపై నిషేధం తొలగించాలని, నాయకులను విడుదలచేయాలని కోరుతున్నాం.

మనం యుద్ధవ్యతిరేకులం కాము

1942 లో జరిగిన నాగపూరు నిర్ణయం నుండీ యుద్ధప్రయత్నాలను వ్యతిరేకించే వైఖరి మనం మానుకున్నాం. యిప్పటికీ అదే పంథాలో నడుస్తాం. యుద్ధ ప్రయత్నాలను వ్యతిరేకిస్తే, మన స్వాతంత్ర్య పోరాటం ముందుకు నడవదనీ, స్వతంత్రం ఎంతమాత్రం ముందుకురాదనీ, నమ్మకంతోనే పైవైఖరిని అనుసరించాం. అంతేగాదు, వ్యతిరేకతవల్ల మన ప్రజల మనోనిబ్బరం అడుగంటుతుంది. ఫాసిజానికి మన ఇండియాపై దండయాత్ర చేయడానికి అవకాశం కలుగుతుంది. గోరుచుట్టుపైన రోకలి పోటన్నట్లు, యిప్పుడున్న బానిసత్వంలోనుంచి, ఫాసిస్టు బానిసత్వం కిందికి పోవడం సహించరానిది. కాబట్టే యీ వైఖరిని మనం అవలంబించాం. కాని హృదయపూర్వకంగా యుద్ధకృషికి సహకారంచేయగల జాతీయ ప్రభుత్వాన్ని నెలకొల్పేంత వరకూ, మన ప్రజాసామాన్యంనుండి ప్రభుత్వానికి యుద్ధ ప్రయత్నాలలో పూర్తిసహకారం వస్తుందనుకోవడం భ్రమ.

ఊబినుండి బయటపడాలి

నేను సంస్కృత సాహిత్యాన్నీ, హైందవ వేదాంతాలనూ బాగా పఠించాను. మతాన్నీ, దేవుణ్ణి కొంత అర్థంచేసుకున్నానని చెప్పగలను. గీతను జీర్ణించుకున్నాను. బీదప్రజల కొరకు "ఆధునికమతం" సృష్టించినంతలోతైన ఊబిని నేను వాటిలో ఎక్కడా చూడలేదు. మానవజీవితంలో దానికి స్థానం లేదు. కాబట్టి, అలాంటి నిస్పృహ సిద్ధాంతం నశించాలి. ఉత్పత్తిదారులైన ప్రజాసామాన్యాన్ని దోచుకునే వారికే అది ఉపయోగపడుతుంది. ఎందువల్లనంటే అది ప్రజల ఆత్మనూ, చొరవనూ చంపి మూఢులను చేసింది. ఏదేనా, మతంయొక్క, దేవుని యొక్క పని ? అనినేను మతాచార్యులను, గురువులనూ వినయపూర్వకంగా అడుగుతున్నాను. కిసాన్‌సభ సేవకులు బూటకపు మతంయొక్క గుట్టును బయటపెట్టాలి. ప్రజలమనస్సులనుండి యీ బురదను కడిగివేయాలి. అంతవరకూ రైతుకు విముక్తిలేదు.

విప్లవం వర్ధిల్లాలి !

రైతుసంఘం వర్ధిల్లాలి !!

(2 వ పేజీ తరువాయి) ద్వారానే మన దైనందిన కోర్కెలుగూడ సాధించగల్గాము. ఆంధ్ర రైతువుద్యమ చరిత్రలో మొట్టమొదటిసారి జమీందారులు తమ అధీనంలోవున్న నీటివనరులను (చెరువులు, కాల్వలు, వాగులు) తప్పనిసరిగా భాగుచేయించాలనీ, లేనిచో రైతులే బాగుచేయించి అందుకయ్యే ఖర్చులను శిస్తులనుండి మినహాయించుకోవచ్చుననీ ప్రభుత్వంచే ఒక శాసనం చేయించగల్గాం. రైతుసంఘాలు ఉత్పన్నమైనప్పటినుండి యీ హక్కుకోసం ఆందోళన చేస్తూ వచ్చాం. ఇంకా అనేక ప్రాజెక్టులను (రాయలసీమ, కృష్ణా, పశ్చిమగోదావరిజిల్లాలలో) నిర్మించడానికి ప్రభుత్వం పూనుకొనేలా చేయగల్గాం. కొన్నిటి నిర్మాణం (తుంగభద్ర పల్లపుకాల్వ, సంగమేశ్వర ప్రాజెక్టు, యింకా కొన్ని మైనరు ప్రాజెక్టులు) అపుడే ప్రారంభమయ్యాయిగూడ. వీటిద్వారా కొన్ని లక్షల యెకరాల భూమి అదనంగా సాగులోకి వస్తుంది. నీటి వసతిలేని చోట్ల వాటిని అధికం చేయడానికి కృషిచేశాం.

ఇంతేగాక గతసంవత్సరం రాష్ట్రమొత్తం మీద 12000 యెకరాల బంజరుభూమిని వ్యవసాయకూలీల కిప్పించి సాగు చేయించగల్గాం. జమీందారీ బంజరుభూములనుగూడ సాగులోనికి గొనిరావడానికి ప్రభుత్వంచేత శాసనం చేయించగల్గాం. బంజరుభూములను సాగుచేసే సందర్భంలో స్థానికోద్యోగులు నిరంకుశంగా విధించిన అధికపెనాల్టీలను నామమాత్రపు రేట్లకు తగ్గించివేసేటట్లు చేయగల్గాం. అదివరకే సాగు అవుతున్న డెల్టా భూములనుండి అధికంగా పంటలు పండించడానికి రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులనవలంబించేటట్లు చేయగల్గాం. శ్రేష్టమైన విత్తనాలు కొనడానికి, యెరువులు కొనడానికి ప్రభుత్వంవద్దనుంచి 6 లక్షల రూపాయల వరకూరైతుసంఘాలద్వారాఅప్పుగా యిప్పించగల్గాం. ఈ సంవత్సరం ప్రభుత్వం విత్తనాల కొరకు, యెరువులకొరకు, 1 కోటి 26 లక్షల రూపాయలవరకు రైతులకు అప్పుగా యివ్వడానికి అంగీకరించేటట్లు చేయగల్గాం. వ్యవసాయ పనిముట్లు, ముఖ్యంగా యినుప పనిముట్లు, ప్రభుత్వ వ్యవసాయశాఖద్వారా సరఫరా చేయడానికి పూనుకొనేటట్లు చేయగల్గాం.

ఆహార సమస్య

మన రాష్ట్రం ప్రధానంగా ఆహార పదార్థాలను వుత్పత్తిచేసే రాష్ట్రం అయివుండటంవల్ల, ఆహారసమస్యను పరిష్కరించడానికి అధికాహారోత్పత్తి మన ప్రధానకర్తవ్యమైనా, మనం పండించే ఆహార పదార్థాలను ప్రజలకు అందుబాటులో వుండే ధరలకు అందజేయాల్సినబాధ్యతగూడ మనపైవుంది. లేనిచో బెంగాలులో ఏర్పడ్డ విషమపరిస్థితులే ఏర్పడుతాయి. అందుచేత అధికాహారోత్పత్తి చేయడంతోపాటు, మనం పండించే పంటనంతా ప్రజలకందుబాటులోవుండే ధరలకు అమ్మేలా చేయడానికి పూనుకొన్నాం. స్థానికంగాతిండికై బాధపడే వ్యవసాయ కూలీలకు, పేద ప్రజలకు తక్కువ ధరలకు కరువు రోజుల్లో ధాన్యాన్ని సప్లయిచేసి, స్థానికంగా కరువుపరిసితులు, అరాచక పరిస్థితులు యేర్పడకుండా

"అధికోత్పత్తిద్వారా మనం అనేక విజయాలను సాధించాం"

చూడగల్గాము. వ్యవసాయ కూలీలకు కరువు మాసాల్లో సహాయపడ్డానికి రైతు-కూలీ సామరస్యాన్ని నెలకొల్పుతున్నాం. తరుగుప్రాంతాలకు, కరువు ప్రాంతాలకు, మనవద్దనున్న అదనపు సరుకును ఆహార కమిటీలద్వారా, ప్రభుత్వ కొనుగోలు శాఖద్వారా ప్రజలకందుబాటులోవుండే ధరలకు సప్లయి చేయడానికి ముందుకొస్తున్నాము. ప్రభుత్వం నిర్లక్ష్యత చూపెడుతున్నా, తిండి దొంగలు యెన్ని కుతంత్రాలు పన్నుతున్నా, పట్టుదలతో పని చేస్తున్నాం.

రాయలసీమ కరువు

రాయలసీమ కరువు నివారణ కొరకు తీవ్రంగా కృషిచేశాం. కరువు నివారణ నిధిని స్థాపించి, రు 8000/- లకు పైగాను, కొన్ని వేల బట్టలను కరువు బాధితుల సహాయార్థం పంపగల్గాం. సోదర రాయలసీమ రైతులనుభవించుతున్న కరువుబాధవైపుకు ఆంధ్రప్రజా దృష్టిని ఆకర్షించగల్గాం. దీని ఫలితంగా ఆంధ్రమహాసభ రాయలసీమ బాధితుల కరువునివారణ నిధిని యేర్పరచి తోడ్పడింది. ఇంతేగాక ప్రభుత్వం 2½ కోట్లు ఖర్చుపెట్టి నడిపిన కరువు క్యాంపులలో రాష్ట్రరైతుసంఘం తరఫున మనంపంపిన రైతు సేవకులు పనిజేశారు. కరువు బాధితులకు కూలి సరిగా ముట్టునట్లుగాను, వైద్యసహాయం అందునట్లుగాను, చౌకడిపోలద్వారా ఆహార పదార్థాలు దొరుకునట్లుగాను కృషిచేశారు. దీనిఫలితంగా రాయలసీమలో రైతు వుద్యమము, ప్రజా ఐక్యత యెంతో అభివృద్ధిచెందాయి.

రాయలసీమ కరువు నివారణకై గావించిన కృషితోపాటు మలబారు, బెంగాలు కరువు నివారణకై రైతుసంఘాలతరపున పనిజేశాం. మలబారు, బెంగాలు రాష్ట్రాలలో వచ్చిన భీషణ కరువు పరిస్థితులు మన రాష్ట్రంలో కూడా యేర్పడరాదనే సంకల్పం మనలో ఏర్పడింది. ఆహార పదార్థాల ధరల కంట్రోలు, రేషనింగు ఆహారసమస్యను పరిష్కరించడానికి అత్యవసరమని గుర్తించి, వాటికొరకై ఆందోళన గావిస్తున్నాం. ధాన్యపుబస్తాధర రు 20/- వరకు పెరగాలని ప్రారంభంనుండి ఆందోళన గావిస్తున్న రంగాముఠా, జస్టిస్‌పార్టీ సహితం మన ఆందోళన ఫలితంగా ఆ నినాదాన్ని వదులుకోవాల్సివచ్చింది. ఆహార పదార్థాల, జీవితావసర వస్తువుల ధరలకు కంట్రోలు వుండడం రైతులమైన మనకే శ్రేయస్సు అనేదినిర్వివాదాంశం.

రైతు - కూలీ సామరస్యం

కాంగ్రెసు - లీగు ఐక్యతకొరకు మన రాష్ట్రంలో పనిజేయమంటే రైతు - కూలీ సామరస్యాన్ని పెంపొందించడమనీ, అదే విశాలమైన గ్రామైక్యతకు, తద్వారా జాతీమైక్యతకు, దారి తీస్తుందనే ముఖ్యవిషయాన్ని మనం అనుభవంద్వారా గ్రహించాం. వ్యవసాయకూలీలకుసక్రమమైన వేతనాలుయిప్పించడం, కరువురోజుల్లో తక్కువ ధరలకు అప్పులిప్పించడం, కూలీసంఘాలతో చర్చించి రైతులకు కూలీలకు వచ్చేతగాదాలనుతీర్చడం — యివి కూలీ - రైతు సామరస్యాన్ని పెంపొందించుతున్నాయి. కూలీలలో నూతన చైతన్యాన్ని గొనివస్తున్నాయి. అధికాహారోత్పత్తికై యిదివరకంటెహెచ్చుబాధ్యతతో క్రమశిక్షణతో, వుత్సాహంతో కూలీలు పనిజేయడం ప్రారంభించారు. రైతులు - కూలీలు ఒండొరుల మధ్యపరస్పర విశ్వాసం, ఆదరాభిమానాలు హెచ్చిసామరస్యం యేర్పడుతోంది. స్థానిక జమిందార్లు, స్వార్థపరులు, గ్రామాల్లో కక్షలుపెంచి తమ పెత్తనాన్ని సాగించుకొనేఅవకాశాలు సన్నగిల్లుతున్నాయి రైతు - కూలీ సామరస్యం కొరకు మనం గావించే కృషిఫలితంగా గ్రామాల్లో నూతన జీవితం, నూతన చైతన్యం, బలిష్టమైనగ్రామైక్యత యేర్పడుతున్నాయి.

యుద్ధ బాండులు

యుద్ధఋణ పత్రాల సమస్యను యీటీవలనే తీసుకుని పనిజేసాం. యుద్ధబాండులను కొనిపించడంలో అధికారులు రైతులను నిర్బంధించకుండా అపుచేయడానికి, దేశరక్షణకొరకు మన రైతు సంఘాలు కృషిచేస్తున్నాయి. రైతులు తమశక్తిననుసరించి యుద్ధబాండులు కొనవచ్చునని ప్రచారం చేశాం. కొనగల్గినవారిచేత కొనిపించాం. యీవిధంగా చేయడంవల్ల విచక్షణ రహితంగా ప్రభుత్వోద్యోగులు రైతులనునిర్బంధించడం ఆపివేయగల్గాము. పేద రైతులు ప్రభుత్వోద్యోగుల నిర్బంధవసూళ్లకు గురికాకుండా కొంతవరకు కాపాడగల్గాం.

పై ప్రధాన సమస్యలను పరిష్కరించడంతోపాటు రైతాంగాన్ని నిత్యం యెదుర్కొంటున్న యిబ్బందులను తీర్చడానికి పనిచేస్తున్నాం. గ్రామకక్షలు పోగొట్టడానికి, రైతుల మధ్య వచ్చే వ్యక్తికక్షలను, పోట్లాటలను తీర్చడానికి తీవ్రంగా కృషిజేస్తున్నాము. గ్రామపెత్తందార్లు గ్రామంలోని పేద, బిక్కిని తమ నిరంకుశ చర్యలకు గురిచేయకుండా కాపాడుతున్నాము. రైతుసంఘాలు రైతుల నిత్యజీవితంలో ప్రధానపాత్ర వహిస్తూ వారి ఆదరాభిమానాలను చూరగొంటున్నాయి. వీటన్నిటి ఫలితంగా గ్రామములో నూతన చైతన్యం, నూతన ఆదర్శాలు వుత్పన్నమౌతున్నాయి: నూతన ప్రపంచానికి పునాది పడుతోంది.

రంగాముఠా విచ్ఛిన్న చర్యలు

మన మీ విధంగా పొందిన విజయాలు, నిర్మించుతున్న వుద్యమము యెన్నో కష్టాలను యెదుర్కొంటూ అతి దీక్షతో, క్రమశిక్షణతో, పనిజేయుటద్వారానే సాధ్యమౌతున్నాయి. అందుచేతనే మనం యిప్పుడు నిర్మిస్తున్నది స్థిరమైన పునాది.

రైతుల ప్రయోజనాలను కాపాడడానికి, దేశరక్షణను బలపర్చడానికి, మనంఈవిధంగా కృషిచేస్తుంటే రంగాముఠా తన విచ్ఛిన్నచర్యలను ప్రజలకు, దేశరక్షణకు హానికరమైన కార్యాలను సాగిస్తూనేవున్నారు.

ఆహారసమస్య తీవ్రమై దేశమంతటా కరువు ప్రమాదం వ్యాపిస్తూన్నపుడు, ఆహార సమస్యా పరిష్కారంకొరకు, అధికాహారోత్పత్తికొరకు, కరువు నివారణకొరకు కృషిజేస్తూ, మన ప్రజలను, మన ప్రాంతాలను కరువు బాధనుండి కాపాడుకోవాల్సిన అవసర మున్నప్పుడు రంగాముఠా యేమి చేస్తోంది ? ఆహారసమస్యపై అందరూకలిసి పనిచేయడానికి నిరాకరిస్తోంది: ఆహార కమిటీలను పెట్టవద్దని, అధికాహారోత్పత్తి గావించవద్దని రైతుల్లో ప్రచారంచేస్తోంది. కరువు నివారణకై పనిజేయకపోవడమేగాక, మనం జేస్తుంటే నీచాతినీచమైన దుష్ప్రచారం గావించుతోంది. మనం ధరల కంట్రోలు విధానం యేర్పరచి ఆహారసమస్యను పరిష్కరించడానికి, ప్రజల ఆర్థిక జీవితం విచ్ఛిన్నంగాకుండా చూడడానికి ప్రభుత్వం పూనుకోవాలని ఆందోళన గావిస్తుంటే ధాన్యపు ధరలు పెరగాలనే అరాచకపు నినాదాలను యిస్తోంది. అధిక లాభాపేక్షతో ప్రజల యోగక్షేమాలు రవ్వంతైనా మనస్సులోపెట్టుకోని తిండిదొంగలను మాత్రమే యీ నినాదం బలపరుస్తుంది, ప్రజల ఆర్థిక జీవితాన్ని తారుమారు జేసి, గ్రామాలను, పట్టణాలను అరాచకత్వానికి గురిజేస్తుంది.

అన్నిరకాల ఆహారపదార్థాల ధరలను కంట్రోలుచేసి, రేషనింగు పద్ధతి పై వాటిని ప్రజలకు అందజేయడంద్వారానే ఆహార సమస్య, కరువుసమస్య పరిష్కారంకాగలవు. ఆహారపదార్థాల ధరలు యింకా పెరగాలనే నినాదం అన్నదాతమైన రైతు దేశభక్తికి, స్వార్థత్యాగానికి, గౌరవానికి భంగకరం. దేశభక్తిపూరితులమైన మనం కోరే కోర్కెగాదు. స్వలాభపరులైన వ్యాపారస్తులు, తిండిదొంగలు అనుసరించే దోపిడీ విధానం అది.

నేడు దేశంలో యేర్పడ్డ రాజకీయ ప్రతిష్టంభనను తొలగించడానికి, దేశరక్షణను బలపర్చగల జాతీయప్రభుత్వాన్ని సాధించడానికి, జాతీమైక్యతను నిర్మించుకోవడం మన ప్రధాన కర్తవ్యమైవుంది. స్థానికంగా మనకున్న యిబ్బందులను నివారించుకోడానికి మన సంఘటితశక్తి, ఐకమత్యత బలపడాలి. మన జాతీయోద్యమంయొక్క బలమంతా మన ప్రజాసంఘాల బలమంతా, మనమింతవరకు నిర్మించిన ఐక్యతపైనే ఆధారపడి ఉంది. ఆఐక్యతను కాపాడుకుంటూ, పెంపొందించుకుంటూ వున్నప్పుడే సర్వతోముఖాభివృద్ధి కలుగుతుంది. ఈ పరిస్థితుల్లో రంగాముఠా ఏంచేస్తోంది ? జాతీమైక్యతకొరకు, కాంగ్రెసు - లీగ్ ఐక్యతను నెలకొల్పడానికి కృషిచేయాలని మన అఖిలభారత రైతుసంఘం ఆదేశిస్తూంటే, (తరువాయి 8 వ పేజీ)

"రైతు వుద్యమాన్ని రంగాముఠా బలహీన పరచలేకపోయింది"

(7 వ పేజీ తరువాయి) ముస్లింలీగ్ ప్రభుత్వ ఏజెంటు అంటూ దానిపై దుష్ప్రచారంజేస్తూ, హిందూ - ముస్లిమ్ కొట్లాటలకు దారితీసే పంథాను అవలంబిస్తోంది. జాతీయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి, దేశరక్షణను బల పర్చడానికి, యిది మార్గంగాదు; జాతీయ సంక్షోభాన్ని తీవ్రపర్చేమార్గం.

రంగాముఠా యింతటితో ఆగలేదు. యింతవరకు మనం అందరంకలిసి నిర్మించిన రైతువుద్యమాన్ని విచ్ఛిన్నంచేయడానికి సర్వ విధాలా ప్రయత్నిస్తోంది. పోటీరైతుసంఘాలు పెట్టడం, వున్న సంఘాలను చీల్చడం-యిదీ వాళ్ళు రైతువుద్యమాన్ని నిర్మించే విధానం. ఇది నిర్మాణమో, విచ్ఛిన్నమో నేను చెప్ప నవసరంలేదు. వారి రైతువుద్యమ విచ్ఛిన్న చర్యలు యెంత నీచమార్గాన పోయాయో — చరిత్రాత్మకమైన యీమహాసభను విచ్ఛిన్నం గావించడానికి వాళ్ళు సర్వవిధాల చేసినకృషి మీకు తెలిసిందే. మహాసభకు చందాలివ్వ వద్దని, మహాసభను బహిష్కరించమని, వాళ్ళు గావించిన దుష్ప్రచారానికి మీరందరూ తగిన సమాధానమిచ్చి ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం యెడల, అఖిలభారత రైతుసంఘం యెడల మీ గాఢ ప్రేమాభిమానాలను వెల్లడించారు; విచ్ఛిన్నచర్యలకు చావుదెబ్బకొట్టారు. దేశ భక్తితోకూడుకుని, రైతుల సేవయే జీవితాశ యంగా పెట్టుకున్న దేశభక్తులైన రైతుసేవకు లందరూ ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం అనుస రిస్తున్న పంథాయే సరియైన పంథా అని యిప్పుడైనా తెలుసుకొని ఆంధ్ర రైతువుద్య మాన్ని బలపర్చుతారని, ఆంధ్రరాష్ట్ర రైతు సంఘంతో సహకారం జేస్తారని ఆశిస్తు న్నాను.

అబద్ధపు ప్రచారం

కాబట్టి రంగాముఠా తన విచ్ఛిన్న చర్యల ద్వారా రైతాంగ ప్రజలను తనవైపు ఆకర్షించ డంగాని, ఆంధ్రరాష్ట్ర రైతువుద్యమాన్ని బల హీన పర్చడంగాని చేయలేకపోయింది; అందుచేతనప్రచారపద్ధతులు,విచ్ఛిన్నపద్ధతులు మార్చింది. అఖిలభారత కిసాన్ సభ, ఆంధ్ర రాష్ట్రరైతు సంఘం నిజమైన రైతుసంఘాలు కావని, కేవలం కమ్యూనిస్టులకువినియోగపడే సంస్థలని,దుష్ప్రచారానికిపూనుకుంది.కమ్యూ నిస్టుకార్యక్రమాన్ని,పాలసీనిఅంగీకరించి తేనే గాని రైతుసంఘాలలో జేరడానికి అవకాశం లేదను అబద్ధప్రచారంచేస్తూ వుంది. కమ్యూ నిస్టుపార్టీ తన పాలసీని రైతుసంఘాలపై రుద్ది యితరరాజకీయపార్టీలకు యేమీ స్థానం లేకుండా చేస్తుందని దుష్ప్రచారంచేస్తూంది. ఈ అబద్ధపుప్రచారంద్వారా కాంగ్రెసువాదు లను, కమ్యూనిస్టుపార్టీకి చెందని యితర దేశ భక్తులను కిసాన్ సభలో చేరకుండాచేయాలనీ, తద్వారా రైతుసంఘాలను బలహీనపర్చాలని, ఆశిస్తూంది.

రంగాముఠా యింతవరకు తన విచ్ఛిన్న చర్యలద్వారా రైతువుద్యమాన్ని బలహీన పర్చడానికి యెలా విఫలమైందో అలాగే యీదుష్ప్రచారంవల్ల గూడ ప్రజలనుండి యింకా వేరుపడిపోతుంది. రైతుసంఘాలు ఒక పార్టీ సొత్తుగావు; ప్రజాతంత్రసూత్రాల పై ఆధారపడి స్వతంత్రంగా పనిజేసే ప్రజా సంఘాలు. వాటిపాలసీని, కార్యక్రమాన్ని వాటిలోవున్న వివిధపక్షాలు సమిష్టిగా చర్చించి నిర్ణయించుతాయి. అలాంటప్పుడు ఒక రాజ కీయ పార్టీ తన పూర్తి పాలసీని, కార్యక్ర మాన్ని రైతుసంఘ కార్యక్రమముగాను, పాలసీగాని రుద్దజాలదు. అధిక సంఖ్యాకులను తన పాలసీవైపుకు ఆకర్షించి దాని కార్యక్ర మాన్ని, పాలసీని తనకు దగ్గరగావుండేటట్లు మాత్రమే చేయగల్గుతుంది. ఇది ప్రజాతంత్ర సంఘాలన్నీ పనిజేసే విధానం.

కమ్యూనిస్టులు, రైతుసంఘం

భాక్నారో సమావేశమైన 7 వ అఖిల భారత రైతుమహాసభ నిర్ణయించిన పాలసీ, కార్యక్రమము కమ్యూనిస్టుపార్టీ పాలసీకి, కార్యక్రమానికి, దగ్గరగావున్నమాట వాస్త వమే. ఇన్ని సంవత్సరాలనుండి రైతు సంఘాలు గడించిన అనుభవం, కమ్యూనిస్టు పార్టీ యీదశలో రైతులకిచ్చే కార్యక్రమము చాలవరకు రైతుల ప్రయోజనాలను కాపాడేదిగావుందని గ్రహించడంవలన గత సంవత్సరం అఖిలభారత రైతుమహాసభలో దేశరక్షణ, అధికాహారోత్పత్తి, జాతీయైక్యత, ఆహారసమస్య వగైరా ముఖ్యసమస్యలపై కమ్యూనిస్టుపార్టీ కార్యక్రమానికి దగ్గరకు వచ్చింది. రైతుసంఘాలు అనుభవంద్వారా గ్రహించిన విషయంయిది. ఇంతమాత్రాన రైతుసంఘాలలోకమ్యూనిస్టులకుతప్ప యింకె వరికీ స్థానంలేదనడం కేవలం దుష్ప్రచారం, రైతువుద్యమాన్ని విచ్ఛిన్నపర్చడానికి చేసే కుతంత్రం మాత్రమే. అఖిలభారత రైతు సంఘ ప్రస్తుత కార్యక్రమముపై కిసాన్ సభలో జేరి రైతుశ్రేయస్సును, దేశక్షేమాన్ని మనస్సులోవుంచుకున్న ప్రతిదేశభక్తుడు పని జేయడానికి అవకాశముంది; ప్రజాసేవ చేయ దలచిన వారందరికి అవకాశముంది. కమ్యూ నిస్టులున్నారని రైతుసంఘంలో జేరక దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించడం రైతు సేవగాదు; రైతువుద్యమానికి ద్రోహంచేయ డమే. దేశభక్తులందరికీ- వారు యేరాజకీయ పక్షానికి చెందినా- నేనుచేసేవిజ్ఞప్తి యేమంటే, కిసాన్ సభలో మీరు తప్పకుండాచేరి రైతు వుద్యమాన్ని బలపర్చండి.

ఈ మహాసభకు అడ్డంకులు

ఒకవైపున రంగాముఠా పై విధంగా ఆంధ్రరాష్ట్ర రైతు వుద్యమాన్ని, మహాసభను విచ్ఛిన్నం చేయడానికి గావించే ప్రయత్నా లను,మనంయెదుర్కోవడమేగాకుండా, ప్రభు త్వం పెట్టే అడ్డంకులనుగూడ యెదుర్కొని యీ మహాసభను జయప్రదమొనర్చగల్గాము. దేశరక్షణ, అధికాహారోత్పత్తుల కొరకు రైతుసంఘాలు గావించే కృషివలన ఈ మహా సభను జరుపుకోడానికి అనుమతి యిచ్చినా, సభ జయప్రదంగా జరగకుండా వుండడానికి యెన్ని వుపాయాలుంటాయో అన్నీ వుపయో గించి, ప్రభుత్వం అడ్డుపడింది. అయినా వీటిని యేమీ సరుకుజేయకుండా అనేక త్యాగాలకు, కష్టాలకోర్చి అనేకమైళ్లు కాలి నడకను, బండ్లమీదప్రయాణంచేస్తూ రైతులు వేలకువేలుగావచ్చి యీ సభను జయప్రదం గావించారుఆంధ్ర రైతాంగంతమవుద్యమాన్ని, యిన్ని ఆటంకాలువున్నా, యెలా దినదినాభి వృద్ధి గావించుకొంటూందో యీ మహాసభ ద్వారా వెల్లడించగల్గాం.

మనం యింతవరకూ సాధించినవిజయాలు యెంత గణనీయమైనా మనముందున్న కర్త వ్యాలను మర్చిపోరాదు. దేశంలో యింకా ఆహారసమస్య పరిష్కరించబడలేదు. కరువు ప్రమాదం తగ్గకపోగా యెక్కువ అవుతోంది.

రాజకీయ ప్రతిష్టంభన యింకా పరిష్క రించబడలేదు; దేశసరిహద్దులలోవున్నజపాన్ ఫేసిస్టులను మనం మనగుమ్మమునుండి యింకా తరమలేదు. దేశరక్షణను జయ ప్రదంగా సాగించడానికి జాతీయ ప్రభుత్వం యేర్పడలేదు. జాతీయ నాయకుల విడుదలను సాధించే జాతీయైక్యత నెలకొల్పబడలేదు. ఈ పరిస్థితుల్లో మనంయిచ్చట సమావేశమౌ తున్నాము.

విషమ పరిస్థితులు

దేశభక్తులందరూ కలిసి పనిచేయవలసిన అవసరం యిప్పుడున్నంత యెక్కువ ఇది వరకెప్పుడూలేదు. మన సోదర దేశభక్తులు తమ నిరాశా నిస్పృహ దృష్టిని వెంటనే విడిచిపెట్టి. ప్రజలకు సహాయం చేయడంలో కలిసి పనిచేయకపోతే, మనదేశం ముందు ముందు వర్ణించనలవిగాని బాధలకు లోనుకావ లసివస్తుంది.

కొన్ని నెలలనుండి మన దేశం అంతటా కరువు రాక్షసి నృత్యం చేస్తోంది. అన్ని ప్రాంతాలకు యిది వ్యాపించింది. ముఖ్యంగా బెంగాల్‌లో దాదాపు 50 లక్షల మందిని తన పొట్టను పెట్టుకుంది. ఇప్పటికీ అనేక జిల్లాల లో అంటువ్యాధులవల్ల ప్రజలు మరణిస్తు న్నారు. బెంగాల్‌లో గతసంవత్సరంవలె ఈయేడుకూడా యెక్కువ భీకరమైన రూపాన కరువువచ్చే సూచనలు కన్పించుతున్నాయి.

ఇలాంటి క్షామం ఒక బెంగాలులోనేకాదు. కేరళలోను,ఒరిస్సాలోను, రాయలసీమలోనూ క్రిందటియేడాది తాండవమాడింది. ఈ సంవ త్సరం మరింత దుర్భరమయ్యే సూచనలు కన్పించు తున్నాయి. నేడు మన ప్రజలను పీడించుతున్న కరువు, ఆకలిమంటలు మరింత ప్రజ్వరిల్లేలా వున్నాయి.

విషాదకరమైన క్షామమే గాకుండా, యుద్ధ పరిస్థితులుకూడ మనలను పీడించుతున్నాయి. ఈ విషయాన్ని అధికారులు నిర్లక్ష్యంచేసినా, మనం ఉపేక్షవహించలేము. మొత్తం మీద ఫాసిస్టులముఠా యుద్ధంలోదెబ్బలు తింటున్నా జపాను దుండగీడులు యింకా మనదేశసరి హద్దునేవున్నారు; ఎపుడైనా దండయాత్ర చేయవచ్చును. వాస్తవానికి గత ఐదువారాల్లో బెంగాలులోకి చొచ్చుకు పోవడానికి జపాను వాళ్ల ప్రయత్నించి ఓడిపోయారు. క్షామపీడిత బెంగాలులోకి శత్రువు రాగలిగితే, దేశం ఎంత ప్రమాదానికి గురిఅవుతుందో వేరుగా చెప్పనక్కరలేదు.

మనం ఆర్థికంగా యింత ప్రమాదకర మైన స్థితిలో వుండటానికి కారణం ఏమిటి? ఇతర అన్నిరంగాలలోనూ తోకముడుస్తున్న ఫాసిస్టు మూకలు మన సరిహద్దునే యింకా ప్రమాదకరంగా పొంచి వుండటానికి కారణం ఏమిటి?

జాతీయ సంక్షోభం

మననాయకులు జైలులోవున్నారు. కరువు సమస్యను పరిష్కరించడానికి, దేశాన్ని రక్షించడానికి ప్రజలనందరిని సమీకరించ డానికి పూర్తి అవకాశం లేకుండాపోయింది. క్షామాన్ని తొలగించడానికి, జపాను ఫాసి జాన్ని ఎదిరించడానికి అవసరమైన ప్రజా ప్రతినిధులతోకూడిన జాతీయప్రభుత్వంలేదు. ప్రజలతో సంబంధంలేని నిరంకుశాధికారవర్గం మనలను పాలించుతూంది. అందుచే ఆహార పదార్థాలను దాచే తిండిదొంగలు, పంచమాంగ దళంవారు వగయిరా ప్రజా విరోధులంతా దేశభక్తిబురఖా వేసికోగల్గుతున్నారు. యుద్ధ రంగంలోవున్న సైనికులలోనూ, వెనుకవున్న ప్రజలలోను, నిరుత్సాహం కల్గించ జూస్తు న్నారు. ఈ పరిస్థితి యిలా వున్నంతకాలం ప్రమాదంకూడ యిలాగే వుంటుంది.

ప్రస్తుతం దేశాన్ని ఎదుర్కొంటున్న సమస్యలివి. వీటి కష్టనిష్ఠురాలను రైతులు కూడా అనుభవించవలసి వుండటంవల్ల యివే రైతు సమస్యలుకూడ. రోజురోజుకు రైతులు కొనుక్కునే వస్తువుల ఖరీదు విపరీతంగా పెరుగుతూ అనేకబాధలు వారుపడుతున్నారు.

రైతుల కర్తవ్యం

ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి రైతులందరూ ఐక్యమవ్వాలి. రైతుసంఘాల్లో జేరాలి. రైతుసంఘ నాయకత్వాన తమ యిబ్బందులను తీర్చుకోవాలి; తమహక్కు లను సాధించాలి.

ఇలాంటి జాతీయ-అంతర్జాతీయపరిస్థితుల్లో సమావేశమౌతున్న యీ 8 వ అఖిలభారత రైతుమహాసభ తన చరిత్రాత్మకమైనపాత్రను నిర్వహించి భారతరైతాంగాన్నంతను ఐక్య పర్చుతుందని ఆశిస్తున్నాను. దేశం నలు మూలలనుండి యిచ్చట సమావేశమైన ఉత్తమ రైతాంగ ప్రతినిధులైన మీ వైపు దేశం సరియైన మార్గంకొరకు చూస్తోంది. మనల నెదుర్కొంటున్న యీవిషమసమస్య లను పరిష్కరించి దేశానికిసరియైనమార్గాన్ని యీమహాసభ చూపెట్టగల్గుతుందని దృఢంగా నమ్ముతున్నాను.

నాపువ్యాసం ముగించేముందు, ఆంధ్ర రైతాంగం తరపున యీమహాసభ అధ్యక్షు లైన స్వామీసహజానందసరస్వతిని, వివిధ ప్రాంతాలనుండి వచ్చిన మహాసభ ప్రతినిధు లను, ప్రేక్షకులను, యెన్నో కష్టాలకోర్చి యీమహాసభకు వేలకువేలుగా హాజరైన ఆంధ్రరైతాంగ స్త్రీ పురుషులను మరొక పర్యాయం ఆహ్వానిస్తున్నాను.

Printed and Published by Katragadda Rajagopala Rao at Prajaskti Press, Governorpet - Bezwada.

END OF ISSUE